GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Paper Mss.
3	Bundle Number	TEL B 0643
4	Work Number	D 2899
5	Page No (From... To)	1 to 94
6	Name of the Work	ANDHRA GRANTHAMULA PATTI
7	Subject	TELUGU GRANTHAMULA PATTI

Āndhragranthamula
Paṭṭi

షేనుగాల [illegible] తిరుప ప్రతిత [illegible]

౯ - [illegible] పుర [illegible] ప్రతిత [illegible] ఒకటి

౨ - వేదా [illegible] ప ప్రతిత [illegible] ఒకటి

౬ - [illegible] ఒకటి

౮ - [illegible] ప ప్రతిత [illegible] ఒకటి

౧ [illegible] ప ప్రతిత [illegible] ఒకటి

---

౮ [illegible] సంఖ్య --- ౨౮౬

౧ ౧ కాశీఖండం స్త్రీ మా వర్తకం సవ గ్రంధార్థ యుద్ధ సేతం -

- అనుభవసారం అనగా అష్టావక్రగీతలు. దీనికి ముగింపు

నేర్పుగా వ్రాసినాను తెనుగు మాటలు తెదాంతవి

షయం -

౩౧ వేదాంత విషయం మాటలు దీనికి మొదలు వివరోద

౪౧ శరీర త్రయ వివరణం తెనుగు మాటలు - గ్రంధ గ్రం-

థము యిప్పిరు త్రిం అనగా కు మారస్వామి వందన

మైన నేను వివరించుట స్తవము - రూపిక భాషను వృష్టి

నయ స్తవము తెనుగు అక్షరములతో వ్రాయబడియు

న్నది -

౬౧ నిగమాంతర వంశ్యం పద్యములు -

---

౨ - కాంశకాండ్ స్త్రీ మా / వర్ణ స్తంభం ౧గ౧ మొదలు కాని రవ పత్రము

లు లేక నరక అనను గ్రంధార్థ యుద్ధ సేతం

౩౨ మూడో ఆశ్వాసం

౪ నాలుగో ఆశ్వాసం

- పంచతంత్రి నారాయణ విరచిత పద్యము గ్రం౧౨౧౩

౬౭౧౬౭౨ అని పత్రములు అంకెలతో భ్రమ -

ముద్రితాంధ్ర కన్నడ తెలుగు భాష లు నం బర్లుగా వ్రాయబడినది -

౧ - వచన రామాయణం ... లు గా వ్రాసిం -

D. 2881

		తెలుగుకావ్యములపురాణములపట్టీ -	పుటలు
౪	--	శ్రీరమాపరిణయ... సంగ్రహం ద్విపదకావ్యం పత్రసంఖ్యలో ౬-౬- అనిద్వారం వ్రాత్తి అంకెనియున్నది ౩౧ లఘు ... సర్వం ... గ్రంథసమాప్తమున్నది	౧
౫	-	మార్కండేయపురాణం సమగ్రం - - - - -	౫
౬	--	భక్తవత్సలవిలాసం - భక్తవత్సలవిలాసం అనే శతకం ఆసమగ్రం ప్రతి శ్లోకము సహా వెంటనే తెలుగు పద్యం పత్రములు - - ౩౧ - - - - - -	
	-	రసికజనమనోల్లాసం సమగ్రం పత్రములు - ౧౧౮ -	౬
	--	ఆశ్రమవాసపర్వం సమగ్రం - పత్రములు - ౪౭ - - -	౭
	-	మౌసలపర్వం - సమగ్రం పత్రములు - ౧౩ - - -	౮
	-	మహాప్రస్థానికపర్వం - సమగ్రం పత్రములు - ౧౧ -	౯
		స్వర్గారోహణపర్వం సమగ్రం - పత్రములు - ౧౪ -	౯
౭	--	కాశీఖండం సమగ్రం - యీ గ్రంథమందు పత్రసంఖ్యలో - ౧౧౩ - ౧౭౮ - అని అంకె తప్పుగాని గ్రంథమంతా వున్నది - - - - - - - - - -	౭
౮	--	ప్రభులింగలీల సమగ్రం ద్విపదకావ్యం - ౧౨౫ -	౯
౯	--	మరిబసవపురాణం ద్విపదకావ్యం - యీగ్రంథమందు ౧౧ - పత్రములవరకు మొదలు న్నూ - ౧౬ - ౩౩ - ౪౭ - ౧౧౧ - పత్రములలో మొదలున్నవి ... ౯౩ ౯౪ - అని పత్రసంఖ్యలో మొత్తం - ౨౮ - పత్రం పోయింది	౯

తెలుగు కావ్యముల పురాణముల పుస్తకములు:

౧౦ ౧ వైశ్యపురాణం. యిదే కన్యకాపురాణం. పద్యకావ్యం ౫

౧౦౩ వైశ్యుల గోత్ర ఖండ. ప్రవర సంఖ్యలో ౧౦౪-౧౦౪-గోత్ర
ప్రవర రెండువందలు. వైశ్యాది కాని గ్రంథములలో తప్పు
లేదు ॥[illegible]-

౧౦౫ వైశ్యుల సంధర్భ వంశ సంపూర్ణ శ్లోక విధి - - -

౧౦౮ యింపు గోత్రం యెన్ని వైశ్యు సంబంధి ఆరంభం. గోత్ర
ల గోత్రములు యెన్ని ప్రవరలు యెన్ని శ్రీవత్స ౧౦౮-ప
ద్మలగారు అందు ౧౦ ప్రవరలు - - - - -

౧౧౦ వైశ్యపురాణం. యిదే కన్యకాపురాణం-విపద కావ్యం

౧౧౩ నగరం వారి బిరుదులు - - - - -

౧౧౪ నరితర గ్రామ ములలో గోత్రముల వైశ్యుల తెలుగు
వారు లేరు ఆస్తిసమగ్రం - - - -

౧౧౨ చిల్లరపద్యములు - - - -

౧౧౮ సద్భావతీ వచనం - - - -

౧౧ - - శ్రీమత్కన్యకాపురాణ-సమగ్రం యిదే విష్ణుచిత్రీయం ౬

౧౨ - - శ్రీమత్కన్యకా వ్యాఖ్యానం సమగ్రం-యింగ్రం
థమందు వెయిద యిం ఆకరాంధు వైశ్యుల నాం భాంతమల్లు
కు వ్రాసియుండవలెను గట్టు పల్లి శ్రీనివాస విరచితం - - ౯

౧౩ - - శాంతి భాంతి వంకరాం-౧౦౮-ఆశ్వాసములు సమగ్రం
రెండో ఆశ్వాసం వెల్లూరు దొరఆశ్వా సంపూర్ణ పరిష్కారం గుం
పు తత్వ స్తుతి - - -

5

తెనుగు కావ్యములు పురాణములు పట్టీ

౯౦ - - చంద్రశేఖర విలాసం రెండో ఆశ్వాసం సమగ్రం - ఇది
[illegible] మంచి బగనాథ కవి ప్రణీతం - - - - - -

౯౧ ౧ వసుచరిత్ర మూలం సమగ్రం - - - - -

౯౨ - వసుచరిత్ర వ్యాఖ్యానం - అసమగ్రం రెండో ఆశ్వాసం
- విద్వత్ [illegible] సోమరాజు [illegible] - - - -

౯౩ [illegible] బత్తెసల [illegible] - మొదలుకొని ౮౮ - పద్యములున్నవి - [illegible] - - - - - -

౯౫ - - [illegible] - నవి [illegible] ప్రబంధ [illegible] - ఇది
[illegible] పద్యములు [illegible]
[illegible] ॥౭౫॥ - - - - - - - -

౯౮ - - విజయవిలాసం మొదటున్నాం - పద్యములున్నవి - -
౨౦ రెండో ఆశ్వాసం సమగ్రం - - -
[illegible] మూడో ఆశ్వాసం అసమగ్రం - - - -
[illegible] చిల్లర పద్యాలు - - - - - -
[illegible] అనేకం [illegible] - - - - -

౧౦౦ - - [illegible] యిదే [illegible] తెలుగు పద్య
కావ్యం - - - - - - - - -

౧౦౧ - - [illegible] పుస్తకం - [illegible] - [illegible] - [illegible] - [illegible] - [illegible] పద్యములున్నది - - - - - - - ౧

తెలుగు కావ్యములపురాణములపట్టి -

[illegible]		ద్వితీయాశ్వసంఖ్య - వసువరిత్ర మొదలు [illegible] ఆశ్వాసాంత ము వ్యాఖ్య ప్రసమగ్రం పత్రములు - ౧౦ - [illegible] [illegible] ఖిన్నం - - - - - - ద్వితీయాశ్వాస [illegible] సంఖ్య - కావ్యవ్యాఖ్యా [illegible] సంగ్రహం ప్రబంధాం [illegible] రచితం - [illegible] ఆశ్వాసం మొదలు [illegible] - పత్రములు [illegible] - [illegible] మొదలు [illegible] పర్యంతం [illegible] -	
౧౧౨		- [illegible] సంఖ్య - [illegible] - [illegible] ప్రథమాశ్వాసం [illegible] మొదలు [illegible] పత్రము [illegible] - మొదలు [illegible] - ౧౧ [illegible] పర్యంతం [illegible] - - - - - ద్వితీయాశ్వాసము - చతుర్థాశ్వాసము - [illegible] పత్రము [illegible] - -	
[illegible]		ప్రముఖ [illegible] - [illegible] స్వారోచిష మను సంభవం - [illegible] మను చరిత్ర - [illegible]	౬
[illegible]	-	వసువరిత్ర ద్వితీయాశ్వాసం [illegible] - పత్రములు [illegible] - అసమగ్రం - - - - -	
[illegible]	-	[illegible] త్రిపురాంతక [illegible] రచితం పత్రములు - ౧. [illegible] - [illegible] - - - - -	[illegible]
[illegible]	-	సప్త [illegible] సంగ్రహం - సమగ్రం - - - - - ద్వితీయాశ్వసంఖ్య - [illegible] సమగ్రం - - - -	౪ ౬
[illegible]	-	[illegible] సమగ్రం [illegible] [illegible] విలాసం - - - - -	౩

[illegible]

Kept - see next page [illegible]

		తెలుగు కావ్యములు పురాణములు వగైరా — —	
౨౬	—	వెంకటేశ్వర శతకం — సమగ్రం ద్విపద్యసంఖ్య...	
౨౭	—	మల్లికార్జున మహిమ పాండవ చరిత్ర — [illegible] కృష్ణకవి ప్రణీతం — సమగ్రం — — — —	
౨౮	౧	శకుంతలా పరిణయం కృష్ణకవి ప్రణీతం సమగ్రం —	౩
[illegible]	౧	విజయవిలాసం — ౪ — పత్రములు [illegible] — ౨ — పత్రం పాఠం — సమగ్రం — — — —	౩
	౪౪	[illegible] శతకం — [illegible] రచితం — —	౧
	౫౪	[illegible] విలాసం — [illegible] ప్రణీతం సమగ్రం [illegible] — — — —	
౩౦		మనుచరిత్ర — అసమగ్రం — — —	౩
౩౧	— —	మనుచరిత్ర అసమగ్రం — — — — —	౨
౩౨	— —	విద్యాధరుడనేడు [illegible] అనగా వసుచరిత్ర వ్యాఖ్య	
	౪౧	ప్రథమ సంఖ్య పత్రములు — — — — —	
	౨౯	ద్వితీయ సంఖ్య పత్రములు — — — —	
		౧ — ౨ — ౩ — అన్ని సమగ్రం — — — — —	౩
౩౩	౧	బసవపురాణం ద్విపద కావ్యం	౩
		ఆంధ్రనామ సంగ్రహం — సమగ్రం [illegible] —	౧
౩౪	—	[illegible] ద్విపద కావ్యం [illegible] గ్రంథ —	

[illegible]

8

Sent to A.H.H. with E.J.A. Books numbered 34 the[se]
I have kept a copy of

తెలుగు శాస్త్రములు పురాణములు వగైరా

౩౦		ధీమంద్యు - ౧ - మొదలుకొని ౨౩ పత్రం పర్యంతం పరిగా ఉంపె ఉయుండె పైన ౧౯౯ ఆరంభించి ౧౫౩ పర్యంతం పత్ర సంఖ్య వేయబడి యున్నది కాని పత్రం ఉండు ఘృతవేదు - - - - - కర్మలు - - ౩౧ - -	
౩౧	౧	ప్రస్తావింకవేల - పద్యశాస్త్రం - సమగ్రం గమలుల్లా	౧
	౧౩౪	బోవప్రబోధము వాసుదేవలోంకేశ్వరవిరచితం ప ద్యశాస్త్రం అసమగ్రం - - - - -	౩
	౧౩౧	ఈ గ్రంథం లోయుక్త చతుర్థాశ్వాస పరీక్ష -	
౩౨	- -	వీరమాహేశ్వరాచార సంగ్రహం ద్విపద కావ్య- ఈ గ్రంథం లోయుక్త ప్రథమాశ్వాసం - అసమగ్రం ఈ పత్రాల వెయిది [illegible] గాని ౧౨౬ సంఖ్య గల పత్రాల ర్యంతం ఈ గ్రంథం తాల్లో ఆశ్వాసములు ౭ అన గా ౧ లగాయతు ౧౦ వరకు - రెండో అంకెకు - ౧౮ - అంకె లేదు - ప్రథమ ఖండం తాల్లో పత్రములు -	౧౦
౩౩	- -	షట్చక్రవర్తి చరిత్రం - మల్లనార్యవిరచితం - పెద దలు పత్రం [illegible] సమగ్రం - - -	
౩౪	౧	బ్రహ్మాండపురాణం - అసమగ్రం పత్రాలు గల గా ౧ పర్యంతం సమగ్రం - -	౨
	౧౧౩	రామేశ్వర మాహాత్మ్యం సమగ్రం - -	౩
౩౫	- -	ప్రభులింగలీల ౧ - లగాయతు ౫౩ - పత్రం పర్యంతం	

[illegible]

౩౮ [illegible]
[illegible]

౩౯ [illegible]
[illegible]

౪౦ [illegible]
[illegible]
[illegible]

౪౧ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౪౨ [illegible]

౪౩ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
౪౪ [illegible]

సంఖ్య		తెలుగు కావ్య నిఘంటువులు ప్రతులు	
౪౪		వసుచరిత్ర [illegible] వ్యాఖ్యానము [illegible] బద్ద [illegible] శాస్త్రి సమయము - [illegible] సమగ్రం -	
౪౫	- -	(ప్ర)భువిలాస [illegible] ద్విపద కావ్యం సమగ్రం [illegible] - - - [illegible] ప [illegible] ములు - ౧౦ - - - (శ్రీ) [illegible] శతకం - [illegible] ములు - ౧౯ - ప(త్రి)ములు - ౫ - - [illegible] మందు వేదాంతం [illegible] ప్రయము [illegible] పదములు - ప (త్రి)లు - - - ౬ - ౧౫౨౪ - - -	౭
౪౬	- -	[illegible] బవ్వం [illegible] కథలు ౧౪ - [illegible] కథలు సమగ్రం తెనుగు మాంట [illegible] ౧౦ వ్యాకరణము ప(త్రి)లు - ౧౦౭ - - - - [illegible] కథలు - - - ప(త్రి)లు - - - ౧౦౩ - -	
౪౭	-	[illegible] రామాయణము [illegible] ములు (ప్ర)తి [illegible] [illegible] సమగ్రం - - - - -	౩
౪౮	౧	తెనుగు [illegible] వ్యాకరణము [illegible] (ప్ర)థమా శ్వాసం సమగ్రం - - - - - - - (౧) ౪౫ [illegible] ములు - - -	
౪౯	- -	నల(చ)రిత్ర ద్విపద కావ్యం [illegible] రంగము లు - (గ్రం)థం [illegible] శిథిలం - -	
౫౦	- -	సానందచరిత్ర ద్విపద కావ్యం [illegible] [illegible] ప(త్రి)ములు [illegible] [illegible] శిథిలం - [illegible] - ౧౨౭౪ -	
౫౧	-	[illegible] ద్విపద కావ్యం [illegible] విర చితం సమగ్రం - - - -	

		తెలుగు గ్రంథములు [illegible] — —	
౫౨	— —	[illegible] గర్భం యువరత్న [illegible] నాటకం ... సం [illegible] — —	
౫౩	— —	రుద్రభూమి [illegible] శతకం ... [illegible] మాంత్రిక [illegible] ౧౬ — ౧౪ — పత్రములు [illegible] సమగ్రం — — — — — —	
౫౪	౩.	శ్రీశైలమాహాత్మ్యం [illegible] గానాధార [illegible] ప్రతిపం — పద్య కావ్యం సమగ్రం — — — — — — —	౬
౫౫	— —	శుకరంభా సంవాదం పద్య కావ్యం సమగ్రం — — —	
౫౬	— —	భేతాళపంచవింశతి కథలు — — ౧౪ పద్యాలుగల కథ అసమగ్రం [illegible] పత్రం వివరములు — — — — —	
౫౭	— —	[illegible] పరిణయ [illegible] మంచి [illegible] నామధేయ [illegible] — ౪ — పత్రం [illegible] — ॥ ౧౭ ॥ —	౬
౫౮		రాధామాధవ విలాసం — [illegible] ప్రతిపం సమగ్రం అసమగ్రం [illegible] — శుకరంభా సంవాద పత్రములు — ౬ — అసమగ్రం — ౧౫ — —	౩
౫౯	— —	[illegible] విలాసం [illegible] [illegible] సమగ్రం —	౩
౬౦	౧	[illegible] వచనములు [illegible] — అర [illegible] అసమగ్రం [illegible] పత్రం [illegible] [illegible] — ౩౧ — ౩౫ — పత్ర [illegible] — — — — — —	
౬౧		[illegible] గారి [illegible] [illegible] సం [illegible] — అని అంటే [illegible] [illegible] అయితే గ్రంథం సరిగానే [illegible]	

౬౫ [illegible] [illegible]రిత్రం [illegible] [illegible]త్వ [illegible] గుంటె [illegible]రసా[illegible] [illegible] —
[illegible] మ[గ్రం] [illegible] — (ప)[త్ర]ం [illegible] — ప(త్ర)ములు — [illegible]
— [illegible] [illegible] పి[illegible] [illegible] వసా[illegible] [illegible] —
పద సంఖ్య (ప)[త్ర] [illegible] ప(త్ర)ములు [illegible] — — —

౬౬ ౧ వి(శ్వా)మిత్ర చరి(త్ర) — [illegible] ని[illegible] [illegible] నసా[illegible] ములు — [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] పరం[illegible] — [illegible]
[illegible] [illegible] (త్ర)ము లు (ప్ర)[illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] చివర నుంచి
(గ్రం)థం తేదు గనుక నున్న [illegible] సమ(గ్రం) — ప(త్ర)ములు
[illegible] [illegible] ములు పద ములు న్న — — —

౬౭ ౧ [illegible] చరి(త్ర) [illegible] పద స మ(గ్రం) —
౨ [illegible] చరి(త్ర) [illegible] [illegible] [illegible] [illegible]
చేసిన ది సమ(గ్రం) — — — — —
౩ [illegible] [illegible] [illegible] [illegible] [illegible] ములు [illegible] —
[illegible] [illegible] సమ(గ్రం) — — —

౬౮ ౧ [illegible] చరి(త్ర) సమ(గ్రం) — — — — ౬
౨ వసుచరి(త్ర) — [illegible] [illegible] [illegible] —
సమ(గ్రం) — — — — — ౬

౬౯ ౧ [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] సమ(గ్రం) — — — —
౨ [illegible] [illegible] (ప్ర)[illegible] [illegible] (ప్ర)[illegible] సమ
(గ్రం) — — — — —

[illegible] [illegible] — ౧-[illegible] ౧౮ ప(త్ర)ములు — ౨౨ — [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] — [illegible] — [illegible] [illegible] (గ్రం)
[illegible] — [illegible] [illegible] — — —

13

తెలుగులిపి శిలాశాసనములపట్టీ

౬౫		శకాంకము [illegible] ఇదివరకు [illegible] - [illegible] (శ్రీ) [illegible] విరచితం - సమస్తం - - - - ౧౧ [illegible] నివిశయం నుకొండ [illegible] - [illegible] వరాహ [illegible] - సమస్తం - - - - ౧౬ [illegible] బనుకు [illegible] నారం [illegible] ౧ - ౧ - (శ్రీ) సమలు [illegible] అసమస్తం [illegible] నారవాడ [illegible] (శ్రీ) [illegible] - - - -
౬౬	౧ ౧౩౪	మరిబసవ [illegible] (ద్వి)పద [illegible] సమస్తం - - - సానంద [illegible] (శ్రీ) లింగ [illegible] విరచితం - ద్విపద సమస్తం - యీగ్రంథం [illegible] అంకెలు సరిగా [illegible] [illegible] పత్రములవెలుదశ్లుచివరలు [illegible] ని [illegible] పత్రములు [illegible] -
౬౭	- -	సాంబందవరి (శ్రీ) లింగ [illegible] విరచితం ద్విపద - సమస్తం ౧ - ౧ - ౧ - ౧౦ - పత్రములు [illegible] [illegible] పత్రములు [illegible] - - - యీగ్రంథము పత్రములలో ౧ - పత్రం [illegible] - [illegible] - [illegible] పత్రములు ౧౧ - [illegible] - [illegible] చెప్పినది అసమస్తం #౭౦౪ - - - - -
౬౮	- - - - - -	[illegible] ౧ - పత్రం [illegible] ౪ - పత్రం [illegible] ౧ - పత్రం [illegible] అసమస్తం - - - - [illegible] ౧ పత్రం [illegible] ౧౪ పత్రం [illegible] అసమస్తం - - [illegible] ౧ - పత్రం [illegible] - పత్రం [illegible] ౪ - ౧౧ పత్రం [illegible] [illegible] ౧౭౯౪

౧౪

తెలుగు శాస్త్ర గ్రంథములు [illegible] — — —

౯౮ — శేషాధ్వరవిరచిత [illegible] పద్యములు గ్రంథము ౧౬
[illegible] ౧ గ్రంథము [illegible] — — — —

౯౯ — — [illegible] శ్రీ [illegible] ఖండము పద్యములు [illegible] విరచిత
[illegible] పత్రములు [illegible] ౭
[illegible] — ౧౧ — [illegible] [illegible] అది [illegible] పద్య
[illegible] సమాప్తం — — —

౧౦౦ — [illegible] సంపూర్ణ [illegible] విరచితం ౧౬
[illegible] పత్రములు సమాప్తం — ౩

౧౦౧ — — పంచతంత్ర [illegible] సోమనాధ [illegible]
విరచితం — ౧౮ — ౧౧ — అనేకం [illegible] పద్యం [illegible]
[illegible] అది [illegible] — ౧౧౫ — ౧౧౬ — [illegible]
[illegible] — ౧౬ — ౧౬౯ — ౨
౧౬ — అని [illegible] అది [illegible]
[illegible] — [illegible] — పత్రం [illegible]
[illegible] సమాప్తం — —

౧౦౨ [illegible] ఖండం [illegible] — పద్య [illegible] — ౪
[illegible] — ౧౮ — పత్రం [illegible]
[illegible] — ౧౨౩ — ౧౩ — పత్రములు [illegible] — ౧౫ — [illegible]
[illegible] గారు [illegible] — [illegible]
[illegible]
[illegible] — — — — — — —

౧౦౩ — — — [illegible] — [illegible] విరచితం [illegible]
[illegible] సమాప్తం —

[illegible] గారి [illegible]
౧౦ — [illegible] —

[illegible] — ఆ సమస్త సామ్రాజ్యాధిప సమగ్ర [illegible] నికొల్పు [illegible] ములు
[illegible] లం సమస్త [illegible] శ్రం [illegible] ప్రశస్తి సములు
[illegible] శ్రీ [illegible] యుక్త [illegible] సుస్వా
ఆయతో ఆదివప్పు గారితో చినది [illegible] — — —

[illegible] — [illegible] యుదేర [illegible] శ్రీ [illegible]
ప్రశస్తి సములు [illegible] ౧౨ [illegible] ములు [illegible]
స [illegible] తియ్యా [illegible] సం [illegible] ౧౮ — [illegible]
ములు [illegible] ఆ [illegible] పర్యం [illegible] శ్రీ [illegible]
సుక్షేం [illegible] — — — —
[illegible] = ౧౧ సంవత్సరములలో [illegible] ప్రశస్తి సంత
[illegible] మూల [illegible] ఆయ్యాది [illegible] ప్రశస్తి
సం [illegible] ములు — — — —

౨౬ — [illegible] ప్రశస్తి [illegible] — —
[illegible] ౧౨ — [illegible]
[illegible] ఆసమగ్ర — — — — —
[illegible] ములు [illegible] యుక్త [illegible]
[illegible] ములు [illegible] ౧౧౧౪

౨౨ — — [illegible] నారాయణ [illegible] యుక్త [illegible]
౧ [illegible] — — — — —
౨ [illegible] — — [illegible] సంపుటి [illegible]
[illegible] ములు [illegible] ౧౨౪

౨౫ — [illegible] సమగ్ర [illegible]
[illegible] సుస్వా [illegible] ములు [illegible]
[illegible] సుస్వా [illegible] సంవత్సరము [illegible]
[illegible] సుస్వా [illegible] సరిగా [illegible]
[illegible] ౧౧౪౬

కావ్యాలంకారసంగ్రహ వ్యాఖ్యానమనే సవ్యాఖ్యానం
[illegible] ముద్రితపంక్తుల సంఖ్యలు [illegible]
[illegible] సంపూర్ణ సమగ్రం [illegible]
[illegible] వ్యాసము
దళము [illegible] యకు వివరములు [illegible]
గ్రంథపాఠం.

౨౦ లింగధారణామృత గ్రంథ పద్యవచనములు గల్గినంత
పత్రములు - ౩ -
౧ శ్రీకృష్ణమహాదేవచరిత్ర - యక్షగానం సంపూర్ణం సమగ్రం -
మొదటి పత్రం లేదు [illegible] వ్రాసిన కాలం గ్రంథం
[illegible] పత్రం లేదు [illegible] వ్రాసినట్లు
లేవు అయినా గ్రంథం సరిగానే వున్నది -
[illegible] సంఖ్య [illegible] -
౩౨ [illegible] పత్రములు [illegible]
[illegible] యక్షగానం [illegible]
౨౧ [illegible] నిమ్మనాంధ్ర [illegible]
[illegible] యక్షగానం సమగ్రం [illegible] సంఖ్య
- ౯౨ - - - - - - - - -

౨౧ - - [illegible] విలాసం [illegible] సపుస్తకం [illegible]
[illegible] - [illegible]
పత్రములు వివరము [illegible] - ప త్రములు
[illegible] వసం [illegible]
[illegible] సంపూర్ణం [illegible] సంఖ్య
[illegible] - ౩౦ - [illegible] - - - -

[illegible] సమగ్రం పత్రములు
[illegible] వివర [illegible]

[illegible]

౫౭ [illegible] పద్య [illegible] — [illegible]

[illegible] —

[illegible] పద్య [illegible] —

[illegible] —

[illegible] —

౧. [illegible] పద్య [illegible] —

[illegible] — ౧౦

౨. [illegible] —

[illegible] — ౪౪ —

---

౫౮ - [illegible]

[illegible] — [illegible]

[illegible] —

[illegible]

[illegible]

[illegible] —

[illegible] —

[illegible]

[illegible] — — —

---

౫౯ - [illegible] —

[illegible]

[illegible] —

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] —

14

తెలుగు [illegible]

[illegible] సుందరీ పరిణయం [illegible]
[illegible] ప్రతి [illegible] గ్రం ౧౮ [illegible]
[illegible]
[illegible] గ్రం
[illegible]

[illegible]
ప్రతి [illegible] గ్రం [illegible] ద్విపద కృతి

రుక్మిణీ పరిణయం [illegible]
[illegible] గ్రం [illegible] సంపూర్ణము
[illegible]
[illegible] గ్రం [illegible]

[illegible]
[illegible] సంపూర్ణం - [illegible]

[illegible] ప్రథమ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]

తెలుగువే [illegible] - -

౭౧ ౨౪ (ప్ర) [illegible]
[illegible] (శ్రీ) [illegible]
[illegible]
[illegible] (శ్రీ) సం [illegible]
[illegible] (శ్రీ) [illegible]
[illegible] (శ్రీ) [illegible]
[illegible]
[illegible] (శ్రీ) [illegible]
[illegible] (శ్రీ) [illegible] - [illegible] - ౧౫ - -

౭౨ - - [illegible] (శ్రీ) [illegible]
[illegible] (శ్రీ) ప శ్రీ సం [illegible] - -
[illegible] (శ్రీ) [illegible] సం [illegible]

౭౩ - - [illegible] (శ్రీ) [illegible] ౬౬ [illegible] (శ్రీ) [illegible] (శ్రీ)
[illegible] (శ్రీ) [illegible] (శ్రీ)
[illegible] (శ్రీ) - - - - - -

౭౪ - - [illegible] (శ్రీ) [illegible]
[illegible] (శ్రీ) [illegible] (శ్రీ) [illegible]
[illegible] - (శ్రీ) [illegible]
[illegible] ప (శ్రీ) [illegible] - - - - - ౪ - ౧ - - - -

౭౫ - - [illegible] (శ్రీ) [illegible] (శ్రీ) ప (శ్రీ) [illegible]
౯ [illegible] - [illegible]
౧౦ (శ్రీ) [illegible] - ౪ [illegible]
౧౧ [illegible] - [illegible]
[illegible] (శ్రీ) [illegible] - [illegible]
ప (శ్రీ) [illegible] ॥౫॥

[illegible] ౨౦

౯౬ [illegible]

[illegible]

[illegible]

౧౫ [illegible]

[illegible]

[illegible]

౨౦ [illegible]

---

౯౭ [illegible]

[illegible]

---

౯౮ -- [illegible] -- ౪౪ -- [illegible]

[illegible]

[illegible]

---

౯౯ -- [illegible] --

---

౧౦౦ -- [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] -

---

౧౦౧ [illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౦౧ [illegible]

[illegible]

౩ [illegible]

[illegible]

౧౦౨ [illegible]

[illegible]

[illegible]

౧౦౩ [illegible]

[illegible]

౧౦౪ [illegible]

[illegible]

౧౦ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౦౫ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౦౬ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౦౭ [illegible]

[illegible] - ౨౦

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౦౮ [illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౦౯ [illegible]

[illegible]

[illegible]

౧౧౦ [illegible]

[illegible]

[illegible]

౧౧౧ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

నెం॥	పు॥	[illegible] పేర్లు	
౧౧౨	—	[illegible]	
౧౧౩	౧	[illegible]	
	౧౦	[illegible]	
	౧౧	[illegible]	
	౧౨	[illegible]	
౧౧౪	—	[illegible]	
౧౧౫	౧	[illegible]	
	౨	[illegible]	
౧౧౬		[illegible]	౪
౧౧౭	—	[illegible]	
౧౧౮	—	[illegible]	
౧౧౯	—	[illegible]	౪

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

సం॥ వ॥ [illegible]

౧౨౩ - - [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౨౪ - - [illegible]

౧౨౫ - - [illegible] - ౧౪౨ -

౧౨౬ - - [illegible]

[illegible]

[illegible]

౧౨౭ - - [illegible]

[illegible]

౧౨౮ - - [illegible]

[illegible]

౧౨౯ - - [illegible]

౧౩౦ - - [illegible]

[illegible]

[illegible]

౧౩౧ - - [illegible]

[illegible]

[illegible]

26

This I restored to the owner 18 Sept 1842

[illegible]

[illegible]

[illegible]

సంఖ్య	వయ	తెలుగు వ్రాత ప్రతుల గ్రంథముల పట్టీ
౧౩౨	౧౦	శల్యాపర్వము [illegible] ద్విపద అసమగ్రం పత్రములు ౬ [illegible] ఉత్తర వత్రం వేలు పదము [illegible] పుట [illegible] కుల బ్రాహ్మణ చేత బసవపురాణం ద్విపద [illegible] పత్రం [illegible] పత్రం [illegible] కన్నప్ప [illegible] వెలది [illegible] గ్రంథము [illegible] ఆశ్వాసము [illegible] ౧౧ ఆశ్వాస [illegible] శ్రీ గురు [illegible] వేదాంత విషయము [illegible] పత్రములు ౪౫
౧౩౩	-	బాలనాగమ్మ [illegible] సమగ్రం పద్యములు - ౧౩౫
౧౩౪	-	శ్రీకృష్ణ [illegible] అసమగ్రం పద్య ములు - ౧౨
౧౩౫	-	పండితారాధ్య [illegible] ద్విపద [illegible] పత్రములు [illegible] గ్రంథము [illegible]
౧౩౬	-	[illegible]
౧౩౭	-	[illegible] పత్రం [illegible] సమగ్రం [illegible] గ్రంథం [illegible]

27

వుదిగా [illegible] కన్నయ [illegible]

౧౩౪ - మహాభారతం - ఆదిపర్వం - ఆద్యంతములు [illegible]

[illegible]

28

[illegible]

leaves 6.7.8.9.10 are blank.

౧౧|౹౨ పా. కుంకనో మనా రాఘ్వ్యులు చెప్పిన బసవా
బసవావ్రత్తాదిపా శతకం (ఉత్పలమాల పద్యములు)

[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	- -	[illegible]	
[illegible]	౧	[illegible]	
	౩	[illegible]	౪
	-	[illegible]	౬
[illegible]	- -	[illegible]	
[illegible]	- -	[illegible]	
[illegible]	-	[illegible]	౩
[illegible]		[illegible]	[illegible]

[illegible]	[illegible]	[illegible]	[illegible]
౧౫౨		[illegible]	
౧౫౩		[illegible]	
౧౫౪		[illegible]	౩
౧౫౫		[illegible]	౧౦
౧౫౬		[illegible]	
౧౫౭		[illegible]	
౧౫౮		[illegible]	
౧౫౯		[illegible]	
౧౬౦	30	[illegible]	

సం౹౹	మ౹౹	[illegible]
౧౬౯౦	--	[illegible] పత్తి
		[illegible]
౧౬౧౧౦		[illegible] పద్దు [illegible]
		[illegible] పత్తి [illegible]
		[illegible]
౧౨		[illegible]
		[illegible] - - ౧౦౫
౩౨		[illegible] పద్దు [illegible] - ౧౬౨
		[illegible] పత్తి -
		[illegible]
--		[illegible] పద్దు [illegible]
		[illegible]
--		[illegible] పద్దు [illegible] - ౧౦౫ పత్తి మ౹౹
		[illegible]
--		[illegible] పద్దు [illegible] పత్తి మ౹౹ - [illegible]
		[illegible]
--		[illegible] పద్దు [illegible]
		౧౦౦ - పత్తి మ౹౹ - ౧౬
--		[illegible]
		[illegible]
		[illegible] పత్తి మ౹౹ ౧౦౧౨ - పత్తి [illegible]
		[illegible]
--		[illegible] పద్దు [illegible]
		౮౮ - పత్తి మ౹౹ - ౧౮
--		[illegible] పద్దు [illegible]
		[illegible] పత్తి [illegible]
		[illegible]

3

[illegible]

2

సం॥	పే॥	[illegible] — —	[illegible]
౧౬౧	[illegible]	[illegible] [illegible] [illegible] [illegible] —	
౧౬౨	—	[illegible] వేదాంత విష యమైన [illegible] — — — నీల [illegible] పరి [illegible] — [illegible] — — [illegible] — [illegible] — [illegible] నీల [illegible] పరిపాలం లో [illegible] — [illegible] — [illegible] యున్నది. —	
౧౬౩	౧	[illegible] పురాణం [illegible]	[illegible]
	[illegible]	[illegible] పురాణం [illegible]	
	[illegible]	[illegible] [illegible]	
	౧౬౫	[illegible] [illegible] — — —	
	౧౬౪	[illegible] — [illegible] [illegible] [illegible] — [illegible] [illegible] — —	
[illegible]	—	[illegible] — [illegible] — —	

సం౹౹	ప౹౹	పెలు [illegible] గనుక ఆర్జి — — —	[illegible]
౧౧౬	—	గరుడాచలం [illegible] బలు [illegible] — — —	
౧౧౭	—	[illegible] తమలు [illegible] సం [illegible] వడుకరు [illegible] గన్న [illegible] సుగపన్న [illegible]	
౧౧౮	— —	రాం బహి [illegible] సంతే లు [illegible] (గ్రాం) [illegible] — [illegible] — — — — — — — — —	[illegible]
౧౧౯	— —	[illegible] సం — సమ (గ్రాం) — [illegible] [illegible] — — —	[illegible]
౧౨౦	— —	[illegible] సం [illegible] సమ (గ్రాం) —	[illegible]
౧౨౧	౧౪	[illegible] సం [illegible] [illegible] సమ [illegible] [illegible] సమ (గ్రాం) [illegible] — [illegible] — — [illegible] [illegible] సమ (గ్రాం) — —	
౧౨౨	—	రాం [illegible] బ [illegible] [illegible] — సమ (గ్రాం) [illegible] [illegible] — — — — —	
౧౨౩	— —	[illegible] సమ (గ్రాం) పద్యాలు — ౬౧	
౧౨౪	— —	[illegible] సమ (గ్రాం) పద్యా ౧౦౦. —	
౧౨౫	—	[illegible] సమ (గ్రాం) [illegible] [illegible] [illegible] — —	[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

౧౨౬ -- [illegible]

[illegible]

[illegible]

౧౨౭ -- [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౧౨౮ -- [illegible]

[illegible]

౧౨౯ -- [illegible]

[illegible]

౧౩౦ -- [illegible]

[illegible] - ౧౧ - ౧౧ - [illegible]

[illegible]

౧౩౧ -- [illegible]

[illegible]

[illegible]

[illegible] - ౧౩౦ [illegible]

[illegible] ~~[illegible]~~

[illegible]

[illegible]

[illegible]

సంఖ్య | తేదీ | ఈ ఉ. గడివేరవే ర్ల ప్రకారం గ్రామ ఖర్చు లెఖ్ఖ — — — | రిమార్కు

౧౭౨ — — శివలింగాపల్లెం సం॥ సదృతే వ్యవసాయం చేసిన చెరువు నిర్వహ్య — — సర్వే — పర్మిషన్ కు — పత్రములు ౧౧ — — —

— నెలవుదరా ద్దిష్టే అగనన్న యకతే శతాతే పత్రములు — ౮౮ — తేంది సం॥ ౧౭ ౧౮ తేది వరకు గట్టువ (తో) వరకు — ౧౧౧౧ — — — —

౧౭౩ ౧. శ్రీరాం కళ్ళ్యాణం యండే గాం సం॥ నం॥ గ్రామస్థులు — స్త్రీ ఖ్యతి పమగ్గ — — — —

౨. పల్లవారంక్సం యండేగాం సం॥ పమగ్గ సిద్ధ వరవ (తో) సంఖ్య — ౮౮ — — — —

౧౭౪ — — సురారణ్యం చెర్వు సం॥ ప్లు ట్యు (వ) ప్లు నాం మర్జే యల (వ) నే తం సమగ్గం మెలదగప (త) ం యోంది పదము లన్నా — వివరం — ప (తో) ములు యిందు శాస్త్ర పతో ములు పట్టా రాలున్న వివర్ణ — — — — — —

౧౭౫ — — రాం మి జాతాంల శతాతే సమ (గ్ర) ం స్త్రీ సవత్సరాలు — — ౧౧౧ — — — — — — — —

౧౭౬ — — సమర్ధ సర్వే సం॥ (తో) యల నాం మర్జే యల (త) నే తం (అస) మ (గ్ర) ముని తోస్పంది — — — — —

౧౭౭ — — రాం లు వెంగశాతే (తో) సపత్రైయులు — ౮౧ వివరణ — న్నవ (తో) ములు తరంది చెల్లనియి — — — — —

౧౭౮ — — స్వమవే శాతే పత్రములు — ౮౫.
౧. స్త్రీ సురశాతే పత్రములు — — ౧౬
౨. నగర శాతే పత్రములు — — ౧౭
౧. రాం పమ (తో) శాఖ వేల్ల సర్వేత పత్రములు — ౧౦౩ మారవేలవిస్తే — — — — —

35

Gone

సుమతి ప్రాస్తరయుక్తి (తో) ...

[illegible]

36

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] జైమిని భారతం - అశ్వమేధపర్వం - వీరభద్ర

కవి [illegible]

37

సం॥ పు॥ తెలుఁగు [illegible] వృత్తాంతములు [illegible] — — — ౧

౧౯౭ ౨౦౨ [illegible] విభాగ [illegible] వి. వ్యాస విప్రుల [illegible]
[illegible] వి [illegible] కవ్యములు ౧౦ — [illegible]
[illegible] గ్రంథ [illegible] — — —

౧౯౮ — [illegible] (లక్ష్మీ) [illegible]
~~[illegible]~~ [illegible] — —
వేదము (దివ్య పద) — — — —

౧౯౯ — — [illegible] మహా [illegible] వివరాల [illegible]
[illegible] — [illegible] — [illegible]
[illegible] ౧౨౧ — [illegible] సంవత్సరములు [illegible]
[illegible]
[illegible] గ్రంథం [illegible] —
[illegible] —
౧౮౮ సంవత్సరములు [illegible]
[illegible] పత్రములు [illegible]
[illegible]
[illegible] ౬ పత్ర [illegible]
[illegible]
[illegible]
[illegible] గ్రంథం [illegible] ౫౪ — —

౨౦౦ — — [illegible] పుంత్ర [illegible] — ౧౧
[illegible]
[illegible] (౩౬౧౦ —
పత్రములు [illegible] — — — —

౨౦౧ — — [illegible]
[illegible] — [illegible]
పత్రములు [illegible]
[illegible] పత్రం ౧౨ [illegible] ౧౧ పత్రం [illegible]
[illegible] — — — — — — — —

[illegible]
[illegible]

సం॥ పుట తెలుగులో వ్రాతప్రతి గ్రంథముల పట్టీ — — — [illegible]

౧౯౯ — [illegible] [illegible] [illegible] —
[illegible] [illegible] —
[illegible]

౨౦౦ — [illegible] [illegible]
[illegible] —

౨౦౧ — [illegible] పద్యములు — ౧౦౧ — —

౨౦౨ — [illegible] పద్యములు — [illegible] — —
[illegible] పద్యములు —
— — పాండురంగమాహాత్మ్యం [illegible] సుశీల కథ
[illegible]
[illegible] సుశీల కథ పాండురంగమాహాత్మ్యం [illegible] —
[illegible]
[illegible] —

౨౦౩ — [illegible]
[illegible] — — —

౨౦౪ ౧౧ [illegible]
[illegible]
[illegible]
[illegible] —
[illegible] — — — — — —

౨౦౫ ౧౮ [illegible]
[illegible] — ౧౧౧
[illegible]
[illegible] — — — — — — —
[illegible] — — — —

సం॥ పు॥ [illegible]

౨౦౯ ౧౧౫ [illegible] సంస్కృతం [illegible]

[illegible]

౨౦౮ [illegible]

[illegible]

[illegible]

౨౧౦ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

౨౧౧ [illegible]

[illegible]

౨౧౨ [illegible] పద్యాలు ౧౨

[illegible]

[illegible]

[illegible]

[illegible] పద్యాలు [illegible]

౨౧౩ [illegible]

[illegible]

[illegible]

[illegible]

౨౧౪ [illegible]

[illegible]

నెం॥ పు॥ తెలుగు [illegible] పుస్తకములు [illegible]

౨౧౫ [illegible] శాస్త్రము [illegible]
[illegible]
[illegible] ౧౬ [illegible]
[illegible]

౨౧౬ [illegible]
[illegible]

౨౧౭ [illegible]
[illegible] - ౧౮ - పత్రములు [illegible]
[illegible]

౨౧౮ [illegible] పద్యములు ౧ - [illegible]
[illegible] పత్రములు [illegible] పద్యములు -
[illegible]
[illegible] పద్యములు - - - [illegible]

౨౧౯ ౧. [illegible] శతకము [illegible] పద్యములు - [illegible]
[illegible] శతకము - - - - - -
౧౬ [illegible] శతకము [illegible] పద్యములు ౧౮
౧౭ [illegible] శతకము పద్యములు - ౧౧ -
౨౦ [illegible] పద్యములు - [illegible]
[illegible] పద్యములు - - -

౨౨౦ ౧. [illegible]
[illegible] ౧౮ - ౬౦ - ౮౦ - ౯౨ - పత్రములు [illegible] -
౧౮ [illegible]
[illegible]
[illegible] - - - - -

సం౹౹ పు౹౹ తెలుగున నున్న గ్రంథముల పట్టిక — ౧

౨౨౧	—	ధాతుప్రవచనం దర్పణం [illegible] సమగ్రం పింగళి సూరన విరచితం — —
౨౨౨	— —	రాఘవపాండవీయం [illegible] సమగ్రం [illegible] విరచితం — — — —
౨౨౩	— —	ధర్మాంగదచరిత్ర [illegible] సమగ్రం బాలవ్యాకరణము [illegible] — — — —
౨౨౪	— —	సారంగధరచరిత్ర [illegible] సమగ్రం [illegible] విరచితం — — — — ౧
౨౨౫	— —	దత్తవిజయం సమగ్రం [illegible] పద్యాలు ౧౧౦ — — — —
౨౨౬	— —	[illegible] శతకం పద్యాలు [illegible] — [illegible] శతకం పద్యాలు ౧౦౬ — — —
౨౨౭	—	[illegible] శతకం పద్యాలు — [illegible] ౩౭౪ [illegible] పద్యాలు [illegible] — —
౨౨౭		[illegible] పద్యాలు [illegible] — —
౨౨౮	— —	[illegible] పద్యాలు — ౨౬ — — —
౨౨౯	— —	[illegible] శతకం పద్యాలు — [illegible] [illegible] — — —
౨౩౦	— —	[illegible] శతకం పద్యాలు ౧౦౦ — — —

సం॥ వ॥ తెలుగు [illegible]

౨౩౧ — [illegible]
[illegible]
[illegible]

౨౩౨ — వేంక[illegible] [illegible]
[illegible]
[illegible]

౨౩౩ — శివ [illegible]
[illegible]

౨౩౪ — శివ [illegible]
[illegible]

౨౩౫ — [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౨౩౬ — [illegible] సంస్కృతం తెలు
[illegible] అష్టపదులు గల [illegible]
[illegible]

౨౩౭ — [illegible]

౨౩౮ — [illegible]
[illegible]
[illegible]
[illegible]

సంఖ్యలు	తెలుగు గ్రంథముల పేర్లు	
౨౩౯	సారసంగ్రహ గణితము ... [illegible] ... ౧౮౪౯ ... [illegible] ... సంపూర్ణము ... [illegible] ... లింగవిరచితము	
౨౪౦	వైద్యరత్నము - [illegible] ... [illegible] ...	
౨౪౧	[illegible] ... [illegible] ... [illegible]	
౨౪౨	శివ [illegible] ... [illegible] ... [illegible] ... సంపూర్ణము	
౨౪౩	[illegible] ... సంపూర్ణము	
౨౪౪	దాశరథి శతకము - [illegible] ... సంపూర్ణము	
౨౪౫	శ్రీ [illegible] ...	
౨౪౬	[illegible] ... [illegible] ...	
౨౪౭	[illegible] ...	

[illegible] ... మయ్యెను —

౨౫౧ - [illegible] ... [illegible]

౨౪౭ [illegible] ... [illegible]

[illegible] ... [illegible]

నంబ్రు పుట తెలుగు గ్రంథ పుస్తకముల పట్టీ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

This volume has been transcribed in Vol. [illegible] E 2[illegible] which is lettered Telugu Miscellany Vol I at page 430 of the volume.

[illegible] తెలుగు [illegible] వ్రాత [illegible] ములు [illegible] -

౧౯౦. ౧౩౨ [illegible] శాస్త్రి [illegible] - - -

౧౩౩ [illegible] - -

౧౩౪ శ్రీ [illegible] తెనుగు -

౧౩౫ [illegible] వచనం - - - -

౧౯౧ - అనుభవసారం పద్యకావ్యం [illegible] గ్రంథం [illegible]

గుణవేదవేదాంత [illegible] విషయములు ౧.౪ -

పత్రంలో [illegible] గ్రంథంలో

మం పత్ర సంఖ్య - ౧౪ - - - - -

[illegible] కొన్ని పత్రములు [illegible] విషయము

మైన పద్యములు వ్రాసి - ఆపత్రములు [illegible]

లవలు (వారి [illegible] పత్ర సంఖ్య [illegible] ముగా

వ్రాసినది [illegible] గ్రంథము

లో పద్యములలో తేదీ [illegible] లేదు - - - -

౧౯౨ - - శ్రీ [illegible] పద్యకావ్యం [illegible]

[illegible] ౧౧౧ [illegible] - ౧౪

[illegible] - - - - - -

౧౯౩ - - [illegible] మొదలు [illegible]

[illegible]

[illegible] ॥౫౪ - - - - -

- - [illegible] పత్రంలో [illegible] పద్యములు - -

౧౯౪ ౧౧ [illegible] పద్య [illegible]

[illegible] - - -

౧౦ [illegible] - - - - - - -

౧౯౫ ౧౪ [illegible] పద్య [illegible] -

[illegible] - - - - - - -

[illegible] పటు తాంమ్రపు రేకులను వ్రాసిన్ని తాంమ్ర గంటలు ఉపలబ్ధి

౨౪౭ - - యీ సంస్కృతాంధ్ర పుస్తకములున్ను యీ అన్నీ పుస్తకాలలో [illegible]

[illegible] గ్రంధం - - - - - -

౧౧౬ సర్వాంగ సుందరీ శ్లోకములలోని పద్యములు - - ౨ - -

౧౦ శ్రీశైల పరిశిష్ట విషయములు వెన్నెల పద్యాలు - -

౧౧ శివకేశవ స్తుతి మండలీశ్వర శతకం పద్యాలు - ౪౨ -

౧౧ సద్యం శివ శతకం వృత్త పద్యాలు - - ౧౧౦

యీ సంవత్సరం ౬ మహ ఉమ కేసరి - - - -

౬౦ మరి దే ఆమ్మనారి దండకం యీ అనేక ౬౩వ

గుమకేసరి - - - - - - - - - - -

౬౩ నవరత్నమాలికా స్తోత్రాలు - - - ౭ - -

౬౪ గురుపత్ని శతకం పద్యాలు - - - - - ౮ -

౬౬ మానసాపుష్పం దండకం - - - - - - -

౬౭ శాంభవం శ్రీశైలేశ్వర దండకం - - - -

౬౮ సూర్య దండకం - - - - - -

౧౦౪ శివ దండకం - - - - - - - - -

---

౨౪౮ - - ఖాంన రేపవి శతకం ప్రస్తవాలు ౧౧౨

- - దేని పద్య తత్ర వెయి దీని ౧౪ పత్రము

అమాంద అనే రసాయనాలు [illegible] వివ్యావివ్యావ

ద్ధతులు - - - - - - - - - -

---

౨౪౯ - - మాంత్రి శతకం పద్యాలు - ౩౨ - -

- - సంపరి మహా శతకం స్కంద పద్యములు - ౧౧౩

- - చివర ౩ పత్రములు యిమాంద కేశనాలు - - - - -

---

౨౫౦ - - ఖాంన రేపవి శతకం పద్యాలు - ౬౦ [illegible]

---

౨౫౧ - - అష్టే నారాయణ శతకం వృత్త పద్యములు - ౧౦౩ -

---

౨౬౦ - - సింహాద్రి నారసింహం శతకం సీస పద్యములు - ౪౨

శ్రీ ముఖ మాంక్షి దశరథ పర వ్యాఖ్యానం అవిస్తారమైనవి

౬౯౧		[illegible]
౬౯౨		[illegible]
౬౯౩		శ్రీ రామ ... ; శ్రీ ... విలాసం, సమగ్రం ... ; ...
౬౯౪		... పద్యములు ... సమగ్రం ...
౬౯౫		శ్రీ శేషశైలవిలాసం, ప్రథమాశ్వాసం, ... సమగ్రం
౬౯౬	౧	సుమతీశతకం పద్యాలు
	౨	చిన్నర పద్యాలు
౬౯౭		... శతకం సమగ్రం పద్యములు - ౧౦౧ -
౬౯౮		వీరమాం... సంగ్రహం ... ద్విపద ...
౬౯౯	౧	... శతకం, ... పద్యాలు - ౧౦౮
	౨	... శతకం ... పద్యాలు - ౧౦౮
	౧౨	...

[illegible]

౭౦౦ - మహాభారతం - సభాపర్వం: ద్విపద

సంఖ్య	పుట	తాళపత్ర పుస్తకములో వ్రాయబడియున్న విషయము
౨౨౦	౧	రామలింగేశ్వర శతకము పద్యములు -
	౩	రామేశ్వర [illegible] లింగ [illegible] పద్యములు -
౨౨౧	౧	మురువు [illegible] శతకం పద్యములు - ౧౦౧ -
	౧౦	[illegible] పద్యములున్ను - - -
౨౨౨	- -	సుమతీ శతకం పద్యములు - - ౯౫ - - -
౨౨౩	- -	ద్రౌపదీ [illegible] అనే [illegible] గ్రంథం [illegible] సమగ్రం కాలేదు - - -
౨౨౪	- -	[illegible] పత్రములు - - - ౨ - - -
౨౨౫	- -	[illegible] గ్రంథం [illegible] శతకం [illegible] పత్రములు [illegible]
౨౨౬	- -	[illegible] శతకం సమగ్రం [illegible] పత్రములు - ౧౦౦ - - -
౨౨౭	- -	[illegible] శతకం - [illegible] పద్యములు - ౧౦౦ - - -
౨౨౮	- -	[illegible] లింగ శతకం - [illegible] పద్యములు ౩౮ - - -
౨౨౯	- -	[illegible] గ్రంథం [illegible] పత్రములు [illegible]

49

This volume has been transcribed in vol I E ౧౧౭ which is lettered Telugu Miscellany vol I at page 413.

Mss

నెం - ౪౦౮ -
తాళపత్రములయందుండు తెలుగు
గ్రంథముల జాబితా - [illegible]
పుస్తకము - జీర్ణము -
పత్రములు - ౯౯ - పద్యములు - [illegible]

సం॥ పు॥ తాళపత్ర తెలుగు [illegible] ఉప.

౧౪౯ బయలు రామాయణం శతకము పద్యములు [illegible]

౧౪౧ -- సుగ్రీవ విజయం, యక్షగానం, అసమగ్రం
౪-౫-౭-౧౩- పత్రములు లేవు [illegible] చివర లే
కదిలం.

౧౪౨ -- సౌగంధిక హరణ [illegible] రచిత ---------- ౩

౧౪౩ -- నలచరిత్రం, యక్షగానం, సమగ్రం [illegible]
[illegible] ౧౧౮- [illegible] పత్రం --
[illegible] ౧౦౮ పత్రములు ---

౧౪౪ ౧- గొల్లవేషం కథ, యక్షగానం, సమగ్రం + [illegible] --
[illegible] ------
౯౭ గొల్లవేషం కథ, యక్షగానం, అసమగ్రం [illegible]
[illegible]
౭౩ నీలం వర్తి విజయం, యక్షగానం, [illegible] పాండవ
కథ సమగ్రం ----------
౭౫ శ్రీకృష్ణవేషం కథ యక్షగానం, సమగ్రం ---
౧౦౪ రాంధ్ర కథ, యక్షగానం, అసమగ్రం --
౧౦౭. పారిజాతాపహరణం, యక్షగానం, [illegible]
[illegible] అసమగ్రం
[illegible] ౧౧౭-
[illegible] ౧౦౮ [illegible]
[illegible] ------
౧౦౨ [illegible] యక్షగానం, వెంకట [illegible]
[illegible] సమగ్రం ----------
౧౩౦ [illegible] యక్షగానం [illegible] --
[illegible] సమగ్రం ----------

సం॥ పు॥ తాళ్ళపత్రలు గలవాం వ్రాసిన గ్రంథములవివరము

౧౯౫ - - ప్రమాణములవా శబ్దార్థ [illegible] - ప్రత్యలవాం [illegible]
- - అక్షర ప్రత్యేక [illegible] ప్రత్యేలవాం [illegible]
- - [illegible] యిదే అన్నే [illegible]
- - [illegible] పత్ర్యములు ౧౧౨ -
- - [illegible] పత్రములు -
- - [illegible] ప్రత్యలవాం [illegible] - ౨౩౧ -

౧౯౬ - - [illegible] ద్విపద [illegible]
[illegible] - -
[illegible] - - -

౧౯౭ - - [illegible] | ౨౦౦॥ ౩
[illegible]
[illegible] పత్రలు - ౫౪ - - - -
౧ [illegible] - [illegible]
[illegible] పత్రలు ౩౬ - - -
౨౮ [illegible]
[illegible] పత్రములు
లు - - - ౧౧౦ - - - - - -
౨౦ [illegible]
[illegible]
[illegible] - ౧౦౫ - [illegible]
- [illegible] ద్విపద [illegible] పత్రలు - ౫ -
- [illegible]
[illegible] - - పత్రములు [illegible]
[illegible]
[illegible] పత్రములు ౧౪ - - - -
- - [illegible] పత్రములు ౪ - - - -
- - [illegible] ద్విపద [illegible] పత్రలు [illegible]

[illegible]॥ [illegible]

సంఖ్య	పత్ర	[illegible]
౧౫౨	--	[illegible] ... ౧౨౪
	--	[illegible]
		[illegible]
	--	[illegible]
		[illegible]
	--	[illegible]
		[illegible]
౧౫౫	౧	[illegible] ... ౧౦౩
		[illegible]
	౧౩౧	[illegible]
		[illegible]
	౧౪౫	[illegible]
		[illegible]
	౧౫౦	[illegible] 3
		[illegible]
		[illegible]
	౧౭౭	[illegible]
		[illegible]
		[illegible] ... ౧౦౫
౧౫౭	౧౦౧	[illegible]
		[illegible]
		[illegible]
	౧౩౧	[illegible]
		[illegible]
	౧౬౧	[illegible]
		[illegible]

52

These first [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

5.3

[illegible] - A good book for beginners in prose

This volume has been transcribed in vol TE [illegible] which is lettered Telugu Miscellany vol I at page 437.

This [illegible] has been duly edited

సంఖ్యలు	తెనుగు శాస్త్ర ప్రకారాలు [illegible] - తాళ్ళ	
౩౪	యొంగ్ఘాట దనిపత తెనుగు శాస్త్రం సం - దని [illegible]	
	[illegible] - [illegible] ఉన్నవి	
౬౧	పంచాంగ [illegible] గద్య [illegible] తెనుగు - [illegible]	
	పత్రం ౬౪ - - [illegible] పత్రం ఉన్నవి - - -	
౬౪	[illegible] దండకం సమగ్రం ఉన్నది [illegible] దం	
	డకం - - - - - -	
౨౨	శివపాండవ సంవాదం [illegible] పత్రం [illegible] - ౪౨ -	
౮౮	[illegible] - ౭ - [illegible] - - - - -	
[illegible]	[illegible] - - - - - - - -	
[illegible]	[illegible] - - - - - - - -	
- -	[illegible] పత్రం [illegible] తెనుగు పద్యములు - - - ౨	
[illegible] - -	[illegible] దండకం - పత్రం [illegible] - - - -	
-	[illegible] దండకములు - [illegible]	
	పత్రం [illegible] - - - - - - - - -	
- -	[illegible] పత్రం [illegible] - - -	
[illegible] - -	[illegible]	
	[illegible] తెనుగు [illegible] ఉన్నది - - - - -	
[illegible] - -	[illegible] సమగ్రం పత్ర	
	[illegible]	
	[illegible] - - - - - - - - -	
[illegible]	[illegible] దండకం [illegible] సమగ్రం -	
	[illegible] పత్రం [illegible] - - - - - - - -	
- -	[illegible] దండకం పత్రం [illegible] - - - - - - -	
[illegible]	[illegible] దండకం [illegible] - సం	
[illegible]	[illegible] దండకం సమగ్రం - - - - - - -	

సం॥	పు॥	శాస్త్ర పేరు గ్రంథ పురాణములు పుస్తకములు - - - -	
౧౯౨	౩౩	పాండవాశ్వమేధ దండకం సమాప్తం - - - - -	
	౩౨	సూర్య దండకం సమాప్తం - - - - - -	
	౧	పంచముఖ హనుమద్దండకం - శ్రీ కృష్ణులవారి సహదేవ విరచితం	
		సమాప్తం - - - - - - - - - -	
౧౯౧		నవగ్రహ దండకం సమాప్తం - - - - -	
	౪౧	మంగళ్యాధ్యాపుల దండకం - ఆదికల హాలాస్య వారి	
		యలు స్వామి శంకర విష్ణు పరంగా స్వామి గుణ వి	
		ష్ణు దండకము విష్ణు సం॥ - - - - - -	
	౪౫	శ్రీ రామ దండకం సమాప్తం - - - - - -	
	౪౬	రామానుజ దండకం సమాప్తం - - - -	
	౫౪	శివ దండకం సమాప్తం - - - - -	
	౫౬	సంకీర్తన చూడామణి శ్రీ కృష్ణుల మాంగళ్యములు గం	
	౫౮	యాదవ స్త్రోత్రం రామాయణ దండకము పూర్వ కవి రచన	
		లు - - - - - - - - - - - -	
	౬౫	కాసుల పేరు - నవరత్నమాలికా స్తుతి - - - -	
	౬౨	అష్టోత్తర శతనామావళి - శివ పంచాక్షర సం	
		ఖ్య ౭౩ - - - - - - - - - - -	
౧౯౮	--	గోవిందయ సంకీర్తన పద్యములు - - - -	
	౧	సంపూర్ణ సత్యనారాయణ - పద్యములు - ౧౦౫ -	
	౧౨	శ్రీ కృష్ణలు - - - - - - - - - -	
	౧౨	శ్రీ నరసింహ శతకము - సుదర్శనాష్టకం - నిత్యానుసంధానము	
		సమాప్తం - - - - - - - - -	
	౩౬	శతక పద్యాలు - - - -	
	౩౨	శ్రీకృష్ణ - - - -	
	౩౪	శివ ప్రశ్నోత్తర గీతలు నిత్య పూజా విధానములు,	

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

---

300 [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ఈ [illegible]

This volume has been transcribed in vol. I [illegible]
w[hich] is lettered Telugu Miscellany vol I at
page ~~XX~~ 213 — — of that volume

సంఖ్యవరుస | తారీఖు (ఆతి) [illegible] ఫిర్యాదు వివరము [illegible] | [illegible]

౩౦౧ — [illegible] మనసు [illegible] (తే) ప్రథమ [illegible] సమర్థ ం —
౧౧ [illegible] వారివసనాలు — —
౧౬ పం [illegible] లవ్వం [illegible] సంస్థనా [illegible] —
౧౭ [illegible] శవా [illegible] లవ్వ [illegible]
లు — ౧౧౮ —
౪౮ [illegible] పుర [illegible] (వచన [illegible] సమర్థ)
౮౮ [illegible] సున్నా (స్తం) [illegible] గొంపు [illegible]
[illegible] వెంటనే [illegible] నలుపే [illegible] సాధి [illegible] —
సమర్థ ం — ౧౩౮ ౧౩౪ — [illegible] (తే) [illegible]
[illegible] (శ్రీ) [illegible] (శ్రీ) [illegible] నాదున [illegible] (గ్రం)
థం సరిగా వేదు — [illegible] (తే) [illegible] — [illegible] —

౩౦౩ — — [illegible] — సమర్థ (క) పత్రము — ౧౭ —
[illegible] (ప) [illegible] సం (ఆ) [illegible]
తో [illegible] పత్రములు — — — —
[illegible] (ఆ) [illegible] సం [illegible]
[illegible] — పత్రములు — — — ౧౪ —

౩౦౪ — [illegible] (స్తం) [illegible] (శ్రీ) [illegible]
[illegible] (శ్రీ) [illegible] — [illegible] సములు — [illegible] — [illegible]
[illegible] సం [illegible] సమర్థ — పత్రములు — ౪౮
[illegible] (స్తం) [illegible] — [illegible]
గా [illegible] సమర్థ పత్రములు — [illegible] — —

౩౦౫ ౧౦౬ [illegible] పత్రములు
[illegible] సంపు [illegible] ౧౦౬ [illegible] (తే) [illegible]
గాం [illegible] — — —
[illegible] గాం [illegible] — [illegible]
[illegible] — సమర్థం పత్రములు — ౪౨ — — —
[illegible] — —

సం॥	పుట	[illegible]	[illegible]
౩౦౯	౧౧	[illegible]	
	౧౦	[illegible]	
	౧౨	[illegible]	
	౩౨	[illegible]	
౩౦౭	౮౮	[illegible]	
౩౦౮	౧	[illegible]	
	౬	[illegible]	
	౧౩	[illegible]	
	౨౦	[illegible]	
	౨౬	[illegible]	
	౩౦	[illegible]	
౩౦౯	౧	[illegible]	
	౧౦	[illegible]	
	౧౬	[illegible]	
౩౧౦	౧	[illegible]	
	౧౧	[illegible]	
	౩౨	[illegible]	

57

[illegible]

[illegible] that is Telugu [illegible] Catalog Vol. I at Page 105.

సం॥ పు॥ [illegible]

౩౧° ౧౬ [illegible]

౧౭ [illegible] పద్య-

ములు [illegible]

౧౮ [illegible]

౩౧ [illegible] పద్యములు

[illegible]

౩౨ [illegible] పద్యములు - [illegible]

[illegible]

[illegible] పద్యములు

[illegible]

[illegible]

[illegible] పద్యములు [illegible]

[illegible] పద్యములు [illegible]

[illegible]

[illegible]

[illegible] పద్యములు

[illegible]

[illegible] పద్యములు

[illegible]

[illegible]

[illegible] పద్యములు [illegible]

[illegible] పద్యములు [illegible]

[illegible]

[illegible] పద్యములు - ౩ మూర్తి [illegible]

[illegible]

[illegible] పద్యములు [illegible]

[illegible]

All the articles mentioned in this page have been copied. See Tel. Miscell. vol 1

60

All the articles named in this page have been transcribed

నం॥	పుట॥	[illegible] వివరములు [illegible]
౩౧౦	౩౧	[illegible] పద్యములు [illegible] - -
	౩౨	[illegible] - -
	౩౪	[illegible] -
	౩౭	[illegible] పద్యం - - ౧ - - -
	౩౮	[illegible] పద్యం - - -
	౩౯	[illegible] - - -
	౪౦	[illegible] - -
	౪౧	[illegible] - -
	౪౨	[illegible] పద్యములు - - -
	౪౪	[illegible] - - - - - -
	౪౬	[illegible]
	౪౭	[illegible] పద్యములు - -
	౪౮	[illegible] పద్యములు [illegible] - -
	౪౯	[illegible] - ౧ -
	౫౦	[illegible]
		[illegible]
	౫౨	[illegible]
	౫౬	[illegible] -
	౫౭	[illegible] -
	౫౮	[illegible] -
	౬౦	[illegible]
		[illegible] - -
	౬౧	[illegible]
		[illegible] - - - -

సం॥	నం॥	[illegible]	[illegible]
౩౧౧	–	[illegible]	
౩౧౨	–	[illegible]	
౩౧౩	౧	[illegible]	
	౪	[illegible]	
	౯	[illegible]	
	౧౪	[illegible]	
	౧౭	[illegible]	
	౨౦	[illegible]	
౩౧౪	–	[illegible]	
౩౧౫	౧	[illegible]	
	౨	[illegible]	
	౧౦	[illegible]	
౩౧౬	౪	[illegible]	
౩౧౭	–	[illegible]	

This volume has been transcribed in vol. III E 322 which is lettered Telugu Miscellany vol. I, at page 105–212 of that volume

[illegible]	[illegible]	[illegible]	[illegible]
౩౧౭	౧	[illegible]	
	౧౧	[illegible]	
౩౧౮	–	[illegible]	
౩౨౦	౩౫	[illegible]	
	౩౭	[illegible]	
	౩౨	[illegible]	
	౮౭	[illegible]	
	౧౧౩	[illegible]	
	౧౪౨	[illegible]	
	౧౫౦	[illegible]	
౩౨౧	౪	[illegible]	

Entered, transcrd in Miscell vol 2.
But it is entirely worthless: written
by some silly sot

సం॥	పు॥	గ్రంథముల పేర్లున్నూ [illegible] గాథలు లకోటీ	[illegible]
౩౨౨	--	పం. [illegible] ప్రాప్తింబాంధవిస్తా సం [illegible] (౧౦)	
౩౨౩	౧	భాంసకోసాంయొల [illegible] పత్రికలు ౩౨	
	౮	దశమస్కంధములలో వర్ణిలు	
	౯	నవివారసింగరాజు [illegible] సుగుణమేకలతలు మాలదం	
౩౨౪		[illegible] బిన్నా [illegible] పదార్థములు ౧౦౦ [illegible] ప్రగదనాంగరాంబువిర [illegible] ౨౭ [illegible] పదార్థములు	
౩౨౫	౧	యాంగముపాఠవచనాంబు [illegible] ౧ [illegible] సుగుణమేక	
	౨౮	వీరభద్రదండకం	
	౨౯	శివకీర్తన	
	౩౦	చిల్లరపద్యములు	
౩౨౬	--	నాం [illegible] కావ్యం	
	౧	శివకీర్తనలు - అంబకీర్తనలు - పద్యములు వగైరా	
	౩౮	సిరియాలచరిత్ర పద్యకావ్యం అసమగ్రం	
౩౨౭	--	చిల్లరపద్యములు - శతకములలో విశాన్ని ప్రబంధములలో విశాన్ని	
౩౨౮	--	[illegible] చిల్లరపద్యములున్ను	
౩౨౯	--	[illegible] ప్రతం [illegible] సుగుణమేక [illegible] [illegible] సియాలస్తవ	

సం॥	ప॥	తాళపత్ర సంపుటములో వ్రాయబడిన గ్రంథముల పేర్లు	
౩౩౦	౧	కవిలీలలు - మహాభారతంలోని శ్లోకాలు సంగ్రహం కృష్ణ అర్థాలు సంపుటము రామాయణ శ్లోకాలు సంపూర్ణ సమగ్రం - -	
	౨౧	రామాయణ శ్లోకాలు - - - -	
	౨౪	శ్లోకపద్యాలు - కృష్ణవిలాసం - -	
	౨౫	భగవద్గీత తిరువాయ్ - - - -	
	౨౮	రామలీలలు కృష్ణ విలాసం - - - -	
	౩౧	రామాయణ పద్యములు - - - - -	
	౩౪	చిన్నర శ్లోకాలు - పద్యాలున్నూ - - -	
	౪౩	కన్నడ రామరతి పాట - - - -	
౩౩౧	౧	గంగా మాహాత్మ్యం తిరుపతి సమగ్రం - - -	
	౧౦	భగవద్గీత మూలం నీతి శ్లోకాలు - -	
	౧౧	శివానంద సౌందర్య లహరి పద్యాలు - -	
౩౩౨	-	నరసింహ దండకం - - - - -	
	-	హనుమద్దండకం - - - - -	
	-	చిన్నర పద్యములు, దశావతారములు సంపుటం పులుంగ కులం - - - - - - -	
౩౩౩	౧	మాంధాత చరిత్ర పద్యకావ్యం - అసమగ్రం -	
	౮	విష్ణు దండకం - - -	
	౧౪	వాల్మీకి రామాయణం - అసమగ్రం -	
	౧౫	శ్రీ రామాయణం పద్యకావ్యం అ సమగ్రం బాలకాండము సుందరకాండము శ్రీ ఆదిపర్వము వ్రాసినవారు కవి వేంకట రత్నం గారు - -	

సంఖ్యలు		[illegible]	
౩౩౪	౧	[illegible] బాలాగ్ని [illegible] ధర్మ [illegible]	
		[illegible] పద్యములు - ౧౦౭	
	౧౯	[illegible] పద్యములు - [illegible]	
	౧౬	మంగళహారతులు - - - - -	
౩౩౫	౧	[illegible] వచనము పద్య [illegible] - - -	
	౬	కేదార [illegible] కథ తెనుగు టీకాలు - -	
౩౩౬	-	[illegible] పద్యములు -	
		శ్లో - సమగ్రం - - - - - - -	
౩౩౭	- -	[illegible] సమగ్రం - - - -	
౩౩౮	౧	[illegible] పద్య [illegible] - అసమగ్రం -	
	౨	[illegible] వారి వచనాలు + కీర్తనలు	
౩౩౯	౧	దశవిధ [illegible] తెనుగు టీక -	
		[illegible] - - - - - - -	
	౫	[illegible] - - - -	
	౮	[illegible] - - -	
	౧౧	[illegible] - - - - - - -	
	౧౬	[illegible] - - - -	
	౧౫	[illegible] - అసమగ్రం - - - - -	
	౨౫	[illegible] - - - - - -	
	౩౫	[illegible] - - - - - - -	
	౪౦	[illegible] - - - -	
	౪౫	పద్యములు - - - - -	
౩౪౦	౧	[illegible]	

సం॥	వ॥	తాళ్ళపాక యతీసు గుత్తాంశ్య పుస్తకాముల పట్టీ	
౩౪౯	౯	[illegible] చరిత్ర ద్విపద సంచికే కీర్తనలు	
	౧౦	రామాయణ వచనం - - - - - -	
	౧౧	శివపురాణం - - - - - -	
	౧౨	ఎరుకలుల [illegible] గంగాధర విలాసం వేదాంత [illegible] సమగ్రం - -	
	౧౩	[illegible] పదార్థాలు - - - - - -	
	౧౫	[illegible] వాణ్ణ [illegible] సంగ్రహం -	
	౧౭	[illegible]	
	౩౫	[illegible] కీర్తనలు వగైరా - -	
౩౫౧	-	[illegible] - - - - - -	
	౧	[illegible] పదార్థాలు - - - - -	
	౨	[illegible] పదార్థాలు - - -	
	౩	[illegible] పదార్థాలు - [illegible] పద్యాలున్నా - - - - - - -	
	౩	కీర్తనలు [illegible] పదార్థాలు - [illegible] వగైరా	
	౩౧	[illegible] - - - - - - -	
	౩౪	[illegible] పదార్థాలు - -	
	౪౦	కీర్తనలు వగైరా - - - - - -	
	౬౨	[illegible] పదార్థాలు - - - - - -	
	౬౩	[illegible] సంగ్రహం [illegible]	
	౬౫	కీర్తనలు వగైరా - - - - - -	
	౭౦	[illegible] సంగ్రహం [illegible] సమగ్రం - - - - -	
	౭౨	కీర్తనలు [illegible] వగైరా - - - -	
౩౫౨	- -	[illegible] - - [illegible] -	

సంఖ్య	పుట	తాళపత్ర గ్రంథముల గుర్తుల పుస్తకముల పట్టీ	
౩౪౧	--	సకలమంత్రముల యొక్క మహిమ ప్రత్యక్ష సంఖ్య (గ్రం) పుష్పగిరి విరచితం లిఖితములు పత్రములు ఉల్లిఖితం - - - - - సవరణ (గ్రం)థం ద్వైత పత్రములు ౧౪॥	
౩౪౩	-	శిలాం నందన శ్రీశైల శతకం సంస్కృతములు పత్రములు - - ౩౦ - - - - - - -	
౩౪౪	-	తాళపత్రం శ్రీశైల శతకం సంస్కృతముల పత్రములు - ౧౨ - - - - - - -	
౩౪౫-౧		విష్ణుశ్రీ రథం దేవ స్తవ (గ్రం) - -	
౨		రంగ దేవ దేవ స్తవ (గ్రం) - - - -	
౩౪౬	-	పంచరత్నాంతర ప్రవర్తనం ప్రత్యక్షం శ్రీ శ్రీ ... (వృత్త) ... సంపూర్ణం (త్రం) - - - - -	
౩౪౭	-	తాళపత్రం శ్రీశైల శతకం సంస్కృత పత్రములు ౧౨౭ - - - - - - వేంకటేశ (త్రి)యం (త్రి) (గ్రం) థంయా పత్రములు - - - - - -	
౩౪౮	-	స్వీకారం శతకం సంస్కృతం పత్రములు ౧౦౬ లు - ౧౬౯ నరసింగ రావు విరచితం సమ (గ్రం) - - - - - -	
౩౪౯	-	రామ వారం శతకం స్వీయ దర్శనం ౧౦౬ ... పత్రం (త్రి) ... ౧౪	
౩౫౦	-	వెంకటేశ శతకం స్వీయ దర్శనం - ౩౦	

ముదిగొండ తిరువెంగళయ్య గారి వద్దనున్నది

౩౪౬ — బ్రహ్మగీతలు - ౧ అధ్యాయం మొదలుకొని ౮ అధ్యాయములవరకు

వరకు పుస్తకము

ముదిగొండ శివయ్య గారి వద్దది

౩౪౭ — మహాభారతం - శల్యపర్వం అసంపూర్తిగా ఉన్నది

సంఖ్య	పుట		
		[illegible]	
౩౭౦	-	ద్విపద [illegible] ~~[illegible]~~ [illegible]	
౩౭౧	౧	[illegible] శతకం ౧౧ [illegible] పద్యములు - [illegible] శతకం [illegible] పద్యములు [illegible] [illegible] [illegible]	
౩౭౨	-	[illegible] [illegible]	
౩౭౩	౧	సుమతీ శతకం [illegible] పద్యములు - [illegible] - -	
	౨	కృష్ణ శతకం [illegible] పద్యములు [illegible]	
౩౭౪	-	[illegible] శతకం పద్యములు [illegible] - - -	
౩౭౫	-	[illegible] - ౧౧ -	
౩౭౬	౩౬	[illegible] [illegible] సంపూర్ణం [illegible] ౩౬ [illegible] [illegible] [illegible] [illegible] - - - - - -	
౩౭౭	-	[illegible] సంపూర్ణం -	
౩౭౮	-	[illegible] సంపూర్ణం [illegible] [illegible]	

ఈ ద్విపద [illegible] సవ[illegible] రాగం [illegible]
[illegible] వల తెలుసుకొన్నాము

+ [illegible]

సంఖ్య	పుట	[illegible]
౩౫౮		[illegible]
౩౫౯	–	[illegible]

వేమన శతక వివరము [illegible] – – –

[illegible]

౩౬౦	–	వేమన గ్రంథం – పద్యాలు – ౧౦౦౮ – [illegible] – –
౩౬౧	–	C వేమన – – పద్యాలు – [illegible] – అయినది
౩౬౨	–	D వేమన – – – పద్యాలు – [illegible] – – అయినది
౩౬౩	–	E వేమన – – పద్యాలు – [illegible] – అయినది
* ౩౬౪	–	F వేమన – – పద [illegible] – అయినది [illegible]
౩౬౫	–	J వేమన – – [illegible] – [illegible] – – –
౩౬౬	– –	K వేమన – – – [illegible] – అయినది [illegible] –
౩౬౭	–	L వేమన – – పద్యాలు [illegible] – అయినది – – –

* 364 This ms. is missing

M

This ms F No 364 is missing

నం॥				
౩౪౭	వేమన	పద్యాలు ౧౭౫	అయ్యది	
౩౪౮	వేమన	పద్యాలు ౩౦౭	అయ్యది	
౩౪౯	వేమన	పద్యాలు ౬౦౫	అయ్యది	
౩౫౦	వేమన	పద్యాలు ౮౦౩	కాలేదు	[illegible] ప్రతి వ్రాయించినవి
౩౫౧	వేమన	పద్యాలు ౬౦౪	అయ్యది	
౩౫౨	వేమన	పద్యాలు ౧౦౪౩	అయ్యది	
౩౫౩	S వేమన	పద్యాలు ౧౦౦౦	అయ్యది	
౩౫౪	M వేమన	పద్యాలు ౩౦౦	అయ్యది	
౩౫౫	వేమన ॥౩౪॥	పద్యాలు ౨౭౪	అయ్యది	
౩౫౬	వేమన	పద్యాలు ౮౩౩	అయ్యది	
౩౫౭	వేమన	పద్యాలు ౧౬౬	అయ్యది	
౩౫౮	వేమన	పద్యాలు ౪౪౫	అయ్యది	
౩౫౯	॥౫౦॥			
౩౬౦	వేమన	౩౭౮	అయ్యది	
౩౬౧	వేమన		అయ్యది	
౩౬౨	వేమన	౨౦౦	అయ్యది	
౩౬౩	వేమన	౯౯౩	అయ్యది	
౩౬౪	వేమన	౩౩౧	కాలేదు	
౩౬౫	వేమన	౨౮౨	కాలేదు	
౩౬౬	వేమన	౪౮౫	కాలేదు	
౩౬౭	వేమన	౬౦౦	అయ్యది	
౩౬౮	వేమన	౩౧౦	~~కాలేదు~~ అయ్యది	
౩౬౯	వేమన	౪౪౩	కాలేదు	
౩౭౦	వేమన	౧౦౦౦	కాలేదు	
౩౭౧	వేమన		అయ్యది	
౩౭౨	Y వేమన	౧౨౫	అయ్యది	
౩౭౩	వేమన	౧౨౪	కాలేదు	
౩౭౪	వేమన	౧౧౧	అయ్యది	

No 374 is the manuscript marked S

సంఖ్య		
౩౯౫	-	వేమన - - [illegible] - - [illegible]
౩౯౬	-	వేమన - - ౩౦౮ - - [illegible]
౩౯౭	-	వేమన - - ౧౯౬ - - [illegible]
౩౯౮	-	వేమన - - ౧౪౮ - - - [illegible]
		మరియు వేర [illegible] సం [illegible] [illegible] ౧౧ [illegible] [illegible] - - - - -
౩౯౯	-	వేమన - - పద్యాలు - ౮౧ - - [illegible]
౪౦౦	-	వేమన పద్యాలు - ౧౮౬ - [illegible] - [illegible] - [illegible] - ౭౫౨ - [illegible] - - - - [illegible]
౪౦౧	౧	వేమనపద్యములు - ౩౨౮ - - - [illegible]
౪౦౨		
౪౦౩		
౪౦౪		
౪౦౫		
౪౦౬		
౪౦౭		
౪౦౮		
౪౦౯		
౪౧౦		
౪౧౧	-	[illegible] - - - -
౪౧౨	-	[illegible] - - - -
౪౧౩	౯౦	[illegible] - - - -

సం॥	రు॥	[illegible]
[illegible]	[illegible]	[illegible] పద్యములు - ౧౦౧
	[illegible]	[illegible] పద్యములు - [illegible]
	[illegible]	[illegible] పద్యములు - [illegible]
	[illegible]	[illegible] పద్యములు [illegible]
	[illegible]	[illegible] పద్యములు - [illegible]
	[illegible]	[illegible] పద్యములు - ౧౧
	[illegible]	[illegible] పద్యములు - - [illegible]
	[illegible]	[illegible] పద్యములు - ౨౧
	[illegible]	[illegible] పద్యములు - [illegible]
[illegible]	[illegible]	[illegible] పద్యములు - ౧౦౦
	[illegible]	[illegible] పద్యములు [illegible]
	౧	[illegible]
		[illegible]
[illegible]	౧	[illegible] కాండము [illegible] - ౧
	[illegible]	[illegible] కాండము [illegible] - ౬
[illegible]	౧	[illegible] కాండము [illegible]
		[illegible]
		[illegible]
[illegible]	౧	[illegible] కాండము [illegible]
		[illegible]
[illegible]	౧	[illegible] కాండము [illegible]
		[illegible]
		[illegible]

[illegible]

[illegible]

సంఖ్య	ప్రతి	తాళపత్ర సంస్కృత పుస్తకముల పట్టీ - - -	ప్రతు
౧౧౯	౧	బాలరామాయణాంత సుసుఖ్యే కే.తాస వాగ్దత్త గాం పూర్తి - - - - - -	
౧౨౦	౧	బాలరామాయణాంత సుసుఖ్యే షష్ఠాంత వు(గ్ర)ం ౧౪౫౫ - - - -	
౧౨౧	౧	బాలరామాయణాంత సుసుఖ్యే షష్ఠ్యా సమగ్రం -	
౧౨౨		వసిష్ఠరామాయణము శంకరాచార్య విరచితం ౧౬ ప(త్రం)ద నికి వెయ్యి దళ ౧౧౦ పద్యాలు ౧ అధ్యా యములు ౧౩ సమగ్రం ౩ దికేం తప్పున్నది ౬౩౹౮౫౹ ప(త్ర)ములు ఉపాంతం ౧౧౪ ౧౧౧ ప(త్ర)ములు లే యున్నవి - ౧౫౬౹ - - - - - - - -	
౧౨౩	౧	వాల్మీకి రామాయణం బాలకాండము సమగ్రం -	౧
	౧౪	అయోధ్యాకాండము సమగ్రం ఇందులో ఉదయపర్యంతం ౧ మొదలు (త్రి)ము ౧ం నున్నప్పుడు ౩ (త్రి)ము ౧ం సున్న సంఖ్య పున్నది - - -	
	౧౮	అరణ్యకాండము సమగ్రం - - - -	౧
	౨౯	కిష్కింధాకాండము సమగ్రం - - - -	౧
	౩౧	సుందరకాండము ౩౧ ప(త్ర)ములు లక్షణ వివరిస ది - - - - - - - -	
	౭౫	యుద్ధకాండము సమగ్రం గా పున్నది గా నిఖి స్వ దక్ష్యద కొం తరికత (గ్ర)ం ధ పాంతము లేపు న్నది - - - - - - -	౩
౧౨౪	౧	వాల్మీకి రామాయణం బాలకాండము సమగ్రం	౧
	౮	అయోధ్యాకాండము సమగ్రం - - - -	౧
	౧౧	అరణ్యకాండము సమగ్రము ౧౧ ప(త్రం)త్ర్వి త్రి పుస్తక చివరిదాక - - - - -	౧

[illegible]	[illegible]	[illegible]	[illegible]
౪౨౪	౧౨	[illegible]	
౨౦		[illegible]	౧
౩		[illegible]	3
౪౨౫	--	[illegible]	
౪౨౬	౧	[illegible]	
౪౨౭	--	[illegible]	
౪౨౮	౧	[illegible]	

క్రొత్త నెం. ౮౫౦ ప్రాత నెం. ౪౦౪

గ్రంథనామము — శ్రీ భద్రాద్రి [illegible]

విషయము — శ్రీ భద్రాద్రి [illegible]

[illegible]ము —

వచన [illegible] కావ్యము. కాకితము. తెలుగులిపి.

పత్రులు. ౨౫

సమగ్రము. శిథిలము.

12-2-5-

[illegible]

[illegible]	[illegible]	[illegible]	[illegible]
838	1	[illegible]	
839		[illegible] (entry struck through)	
837	2	[illegible]	
832	1	[illegible]	[illegible]
	1	[illegible]	[illegible]
	[illegible]	[illegible]	[illegible]
	[illegible]	[illegible]	[illegible]
833	1	[illegible]	[illegible]
	[illegible]	[illegible]	[illegible]
	[illegible]	[illegible]	[illegible]
	[illegible]	[illegible]	[illegible]

I have given away this [illegible]

[illegible]

[illegible]

సంఖ్య	పుట	తాళపత్ర గ్రంథముల వివరము [illegible]	[illegible]
౪౩౩	౧౦౦	విరాటపర్వం సమగ్రం	
		ఆశ్రమవాస ప్రస్థానికం సమగ్రం	
		స్వర్గారోహణపర్వం సమగ్రం ౧౨౦౦	౧
౪౩౪	౧	ఆదిపర్వం సమగ్రం పెద్ద [illegible] గనుక [illegible] పత్రి సంఖ్య ౧౬౦	౮
౪౩౫	౧	ఆదిపర్వం అసమగ్రం	౧
౪౩౬	౧	సభాపర్వం అసమగ్రం [illegible] పత్రి [illegible]	౧
౪౩౭	౧	ఉద్యోగపర్వం సమగ్రం	౪
౪౩౮	౧	కర్ణపర్వం సమగ్రం	౩
	౮౭	శల్యపర్వం సమగ్రం	౧
	౧	సౌప్తికపర్వం సమగ్రం [illegible] ౧ [illegible] - ౫౫౹౹	౧
౪౩౯	౧	స్త్రీపర్వం సమగ్రం	౧
	౩౩	శల్యపర్వం సమగ్రం	౧
౪౪౦	౧	భీష్మపర్వం సమగ్రం	౩
	౧౦౭	ద్రోణపర్వం సమగ్రం	౪
౪౪౧	౧	సప్తమస్కంధం అసమగ్రం పత్రి సంఖ్య ౪౧	భాగవతం
౪౪౨	౧	సప్తమస్కంధం - అసమగ్రం పత్రి సంఖ్య ౧౩౦	
౪౪౩	౧	[illegible] అసమగ్రం పత్రి సంఖ్య ౧౧౮ [illegible]	

సంఖ్య	పేజీ	[illegible]	
౪౪౪	౧	అష్టమస్కంధం. అసమగ్రం. [illegible]	
౪౪౫	౧	నవమస్కంధం సవ్యా(ఖ్య)	
౪౪౬	౧	దశమస్కంధ [illegible] అసమగ్రం [illegible] [illegible] - ౧౧౮౪ - [illegible]	
౪౪౭	౧	దశమస్కంధ [illegible] సవ్యా(ఖ్య)	
౪౪౮	౧	దశమస్కంధ [illegible] ౧ [illegible] సవ్యా(ఖ్య). [illegible] [illegible]	
౪౪౯	౧	[illegible] అసమగ్రం [illegible] [illegible] - ౧౧౫ -	
౪౫౦	౧	[illegible] [illegible]	
౪౫౧	౧	ప్రథమస్కంధం సవ్యా(ఖ్య)	
౪౫౨	౧	[illegible] [illegible]	[illegible]
౪౫౩	౩౨	[illegible] [illegible] ౩౨ [illegible] [illegible]	
౪౫౪		[illegible] [illegible]	
	౪౬	[illegible] [illegible]	
	౬౨	[illegible]	

సంఖ్య	పుట	తాళపత్ర గ్రంథముల పేర్లు	
౪౫౪	౫	కిష్కింధాకాండం వచన వ(గ్రం) వాల్మీకి [illegible] రచితం ~~[illegible]~~ - - -	౧
	౧౧౫	సుందరకాండం వచన వ(గ్రం) వాల్మీకి ఋషి విరచితం - - - - - -	౧
	౧౪౪	యుద్ధకాండం వచన వ(గ్రం) కంకంటి పాపరాజు [illegible] కంకంటి (ఉ)త్తర రామాయణం [illegible]	౬
౪౫౬	౧	బాలకాండం వచన వ(గ్రం) వాల్మీకి ఋషి నవి రచితం - - - - - - -	౧
	౪౮	అయోధ్యాకాండం వచన వ(గ్రం) వాల్మీకి ఋషి విర చితం - - - - - - -	౧
	౬౮	అరణ్యకాండం వచన వ(గ్రం) వాల్మీకి ఋషి విరచి- తం - - - - - - - - -	౨
	౮౭	కిష్కింధాకాండం వచన వ(గ్రం) ౧౧౭-౧౧౬- ౧౧౨- ప(త్ర)ముల [illegible] ప(త్ర)ములు [illegible] [illegible] (గ్రం) [illegible] వాల్మీకి ఋషి విరచితం	౧
	౧౪౬	సుందరకాండం వచన వ(గ్రం) వాల్మీకి ఋషి నవి రచితం - - - - - - -	౧
	౧౮౩	యుద్ధకాండం వచన వ(గ్రం) కంకంటి పాపరాజు రచి తం కంకంటి ఉత్తర రామాయణం [illegible] - - -	౬
౪౫౭	-	[illegible] (గ్రం) [illegible] [illegible] - - -	౭
౪౫౮	-	[illegible] (గ్రం) [illegible] [illegible] [illegible] - - - - - - -	

సంఖ్య	వరుస	[illegible]
౪౮౮	-	పారిభాషా పదాల [illegible] పత్రాలు - ౧౩
౪౮౯	-	[illegible] పుస్తకం [illegible] పత్రాలు - ౪౧ [illegible] నిధులు
౪౯౦		[illegible] సపద్యాలు - ౮౭ గ [illegible] పత్రాలు [illegible] ౧౧౭ గ [illegible] సపద్యాలు - ౧౧౧
౪౯౧	-	ప్రబంధ [illegible] పద్యములు [illegible] ప్రబంధ [illegible] పత్రములు - ౧౨
౪౯౨	౧	[illegible]
	౯౨	[illegible]
	౧౧౯	[illegible] పత్రములు - ౧౫౧
౪౯౩	-	[illegible] ౪౦౫౬
౪౯౪	-	[illegible] సపద్యాలు - ౪ [illegible] పత్రములు - ౯౩
౪౯౫	౧	[illegible] 3

సంఖ్య	పుట	[illegible]	
౪౬౬	౧	[illegible]	
౪౬౭		[illegible]	
౪౬౮		[illegible]	
౪౬౯		[illegible]	౪
౪౭౦		[illegible]	
౪౭౧		[illegible]	
౪౭౨	౧	[illegible]	
	౧౮	[illegible]	
	౩౧	[illegible]	
	౩౪	[illegible]	

సంఖ్య	[illegible]	[illegible]	[illegible]
౧౪౯	౧౪	[illegible]	
౧౫౦	–	[illegible]	
౧౫౧	–	[illegible]	
౧౫౨	–	[illegible]	
౧౫౩	–	[illegible]	
౧౫౪	–	[illegible]	
౧౫౫	–	[illegible]	
౧౫౬	–	[illegible]	
		[illegible]	
౧౬౦	౧౩	[illegible]	
	౩౩	[illegible]	
౧౬౧	౧	[illegible]	

సం॥	పు॥	[illegible]	[illegible]
౪౮౧	౧	[illegible]	
	౧	[illegible]	
౪౮౨	౧	[illegible]	
	౧	[illegible]	
౪౮౩	౩౭	[illegible]	
	౬౨	[illegible]	
౪౮౪	—	[illegible]	
౪౮౫	—	[illegible]	
౪౮౬	—	[illegible]	

83

నంబరు	పత్రము	తాళపత్ర గ్రంథముల పేరు	సంఖ్య
౪౫౬	—	శ్రీ మహాభాగవతం [illegible] తెలుగు [illegible] షష్ఠస్కంధం సమాప్తం	
౪౫౭	౧	బాలకాండ [illegible] రక్షణ సమాప్తం	
	౧౬	అయోధ్యాకాండ [illegible] సమాప్తం	౧
	౫	అరణ్యకాండ [illegible] సమాప్తం	౧
	౧౦౩	కిష్కింధాకాండ [illegible] సమాప్తం	౧
	౧౩౫	సుందరకాండ [illegible] సమాప్తం	౧
	౧౭౮	[illegible]	౧
౪౮౮	—	[illegible]	
౪౮౯	—	[illegible]	౪
౪౯౦	౧	[illegible] పర్వం సమాప్తం	౧
	౯౯	[illegible] పర్వం సమాప్తం	౧
౪౯౧	—	[illegible] పర్వం సమాప్తం	౪
౪౯౨	—	[illegible] పర్వం సమాప్తం	౨
౪౯౩	—	[illegible]	
౪౯౪	—	[illegible]	

84

[illegible]	[illegible]	[illegible]	[illegible]
౮౯౪	-	[illegible]	
౮౯౫	-	[illegible]	
౮౯౬	-	[illegible]	
౮౯౭	-	[illegible]	
౮౯౮	-	[illegible]	
౮౯౯	-	[illegible]	
౯౦౦	-	[illegible]	
౯౦౧	-	[illegible]	
౯౦౨	-	[illegible]	

[illegible]	[illegible]	[illegible]	[illegible]
౧౦౩	-	[illegible]	
౧౦౪	-	[illegible]	
౧౦౫	-	[illegible]	
౧౦౬	-	[illegible]	
౧౦౭	-	[illegible]	
౧౦౮	-	[illegible]	
౧౦౯	-	[illegible]	
౧౧౦	-	[illegible]	
౧౧౧	-	[illegible]	
౧౧౨	-	[illegible]	
౧౧౩	-	[illegible]	
౧౧౪	-	[illegible]	

This has been all transcribed for me in Miscell 2

[illegible]

[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	-	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	
[illegible]	-	[illegible]	
[illegible]	- -	[illegible]	
[illegible]	-	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	
[illegible]	-	[illegible]	
[illegible]	-	[illegible]	
[illegible]	-	[illegible]	

87

[illegible]	[illegible]	[illegible]	[illegible]
౧౮౪	-	[illegible]	
౧౮౫	-	[illegible]	
౧౮౬	-	[illegible]	
౧౮౭	-	[illegible]	
౧౮౮	-	[illegible]	
౧౮౯	-	[illegible]	
౧౯౦	-	[illegible]	

88

నెం	పట	గ్రంథముల పేరు —	[illegible]
౫౩౧	-	[illegible] పాతివ్రత్య [illegible] సమగ్రము -	
	-	గాయత్రీ [illegible] సమగ్రము -	
		[illegible]	
౫౩౨	-	[illegible] సమగ్రము [illegible] ఆశ్వాసములు [illegible] సమగ్రము [illegible] ఆదిసములు - - ౧౮ - -	
౫౩౩		శ్రీ [illegible] గ్రంథం -	
		[illegible] ౫౩౩ [illegible]	
		[illegible]	
౫౩౪	౧.	పంచతంత్రము పద్యకావ్యం ౫ ఆ సమగ్రం - నారాయణ విరచితం - - [illegible] -	
౫౩౫	౧	విరాటపర్వం [illegible] ఆశ్వాసములు ౫ సమగ్రం -	
౫౩౬	౩.	సారంగధర చరిత్ర పద్యకావ్యం - మొదటి [illegible] గ్రంథం శిథిలం - అసమగ్రం - [illegible] -	
	౧	సుర[illegible] పద్యకావ్యం [illegible] - [illegible] -	
౫౩౭	౧	[illegible] ద్విపద కావ్యం - వెంకయగిరి విరచితం సమా -	
	౧	ధర్మాంగద చరిత్ర ద్విపద కావ్యం - [illegible] నరసింహ విరచితం సమగ్రం - - [illegible]	
౫౩౮	౧	సురభాండేశ్వరం పద్యకావ్యం ౫ ఆ సమగ్రం - [illegible] విరచితము - గ్రంథం శిథిలం - - [illegible]	

		[illegible]	
౫౩౯	-	శివతత్త్వ వచనములు - - [illegible] శిథిలం -	
౫౪౦	-	పరమానంద [illegible] శైవగ్రంథ [illegible] సంపాదన [illegible] - [illegible] -	
౫౪౧	-	చెన్నమల్లు సీసములు [illegible]	
౫౪౨		బసవన్న పండితారాధ్యుల [illegible] - -	
౫౪౩	౨౩౧	సుమతీశతకం ౧౦౮ పద్యములు -	
	౨౩౮	అచ్చతెనుగు రామాయణం - బాల - [illegible] అసమగ్రం - అంతా [illegible] అసమగ్రం - [illegible]	
౫౪౪	-	సింహాసన [illegible] ద్విపద [illegible]	
౫౪౫	-	[illegible] పద్యకావ్యం [illegible]	
౫౪౬	౧౩౫	ఉత్తర రామాయణం ద్విపద - - - -	
౫౪౭	౧.	[illegible]	
		[illegible] కృతులు [illegible]	
౫౪౮	-	కృష్ణశతకం - [illegible] - [illegible]	
౫౪౯	-	[illegible] శతకం - పద్యకావ్యం - [illegible]	
౫౫౦	-	శ్రీ నారాయణ దండకం - శివరామ కవి [illegible] -	
౫౫౧	-	[illegible] దండకం -	
౫౫౨	-	కృష్ణశతకం - [illegible]	
౫౫౩	-	[illegible] పద్యకావ్యం [illegible]	
		[illegible]	
		[illegible]	

౧౫౮

సంఖ్య	పుట	గ్రంథముల పేరు	
౬౮౧	—	[illegible] పద్యకావ్యం (మల్లనార్య ప్రణీతము) [illegible] సమగ్రం	౩
౬౮౨	—	[illegible] పద్యములు — [illegible]	౧
౬౮౩		[illegible] పద్యములు [illegible]	
	౨౪	[illegible]	
౬౮౪	—	[illegible]	
౬౮౫	౧౧	[illegible]	
	౪౮	[illegible]	
౬౮౬	—	[illegible]	

౯౦

[illegible]

[illegible]

సంఖ్య	పుట	గ్రంథం తెనుగు వివరం	
[illegible]		విజ్ఞాన ప్రదీపిక పద్యకావ్యం సమగ్రం [illegible]	
		[illegible]	
36		విష్ణుపురాణం [illegible] పద్యకావ్యం [illegible]	
		[illegible] - అసమగ్రం	
[illegible]		[illegible] వచనకావ్యం సమగ్రం	
[illegible]		[illegible] వచనకావ్యం సమగ్రం	
[illegible]		[illegible]	
		[illegible] విషయము	
[illegible]		[illegible]	
[illegible]		[illegible] వచనం	
[illegible]		[illegible]	
[illegible]		[illegible]	
[illegible]		[illegible]	
		[illegible]	
[illegible]		[illegible] తెనుగు	
[illegible]		[illegible] వచనం	
		సమగ్రం	
[illegible]		[illegible] తెనుగున [illegible]	
		[illegible]	
		[illegible]	
		[illegible]	
		[illegible] వచనకావ్యం	
		[illegible] సమగ్రం	
		[illegible]	

91

[illegible]	[illegible] ప్రణీతం - [illegible]	
[illegible]	[illegible]	
[illegible]	[illegible]	
[illegible]	[illegible]	
[illegible]	విష్ణుచిత్తీయం - పెద్దన [illegible]	
[illegible]	వసుచరిత్ర [illegible]	
[illegible]	[illegible]	
	[illegible] ప్రణీతం	
[illegible]	[illegible] - అసమగ్రం	
[illegible]	[illegible]	
[illegible]	[illegible] శతకం [illegible]	
[illegible]	[illegible]	
[illegible]	[illegible]	
[illegible]	[illegible]	
[illegible]	[illegible] ప్రణీతం - [illegible]	
	[illegible]	
[illegible]	[illegible]	
[illegible]	[illegible] శతకం	
[illegible]	[illegible]	
[illegible]	[illegible]	
[illegible]	[illegible]	
[illegible]	[illegible]	
[illegible]	[illegible]	
[illegible]	[illegible]	
[illegible]	[illegible]	
[illegible]	[illegible]	
	[illegible]	

[illegible]

[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	
[illegible]	-	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	
[illegible]	-	[illegible] చెప్పినది - సమగ్రం [illegible]	
[illegible]	-	[illegible] సమగ్రం - [illegible]	
[illegible]	[illegible]	[illegible] తత్త్వ విషయం [illegible]	
[illegible]	[illegible]	[illegible] సమగ్రం [illegible]	

సంఖ్య	పట	[illegible]	[illegible]
౬౧౬	-	శివయోగసారం. పద్యకావ్యం సమగ్రం. (ప్ర) [illegible] తాళపత్ర [illegible] [illegible] - - - -	౪
౬౧౭	౧	[illegible] - - - - [illegible]	
	౧౩	[illegible] - - -	
	౧౪	[illegible] [illegible] - - - - - - - -	
	౧౬	[illegible] ౧౬ [illegible] [illegible] - - - - -	
	౧౭	[illegible] - ౧ [illegible]	
	౧౮	[illegible] - -	
౬౧౮	-	[illegible] (పత్రము) - ౧౧ - - - - - - - -	
౬౧౯	-	[illegible] [illegible] [illegible] - ౧ [illegible] ౧౦౧ [illegible] ౧౧౧ [illegible] - - - - - - - - - [illegible] [illegible] [illegible] - ౧౬ - - - - -	
౬౨౦	-	[illegible] [illegible] పత్రములు - [illegible] - - -	
౬౨౧	౧	[illegible] సమగ్రం - - - -	

[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	౧౬	[illegible]	
	౨౦	[illegible]	
	౨౨	[illegible]	
	౩౨	[illegible]	
	౪౬		
	౪౮	[illegible]	
	౫౦	[illegible]	
	౬౦	[illegible]	
[illegible]	—	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	
[illegible]	౧	[illegible]	
	౩	[illegible]	
	౧౧	[illegible]	

[illegible]
[illegible] శేష … సారం - శ్రీనివాస ప్రణీతం - [illegible]
[illegible]

[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	[illegible] ౧౦
[illegible]	[illegible]	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	